Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 21

(Jun. 2, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 21

(Jun. 2, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-2-0

PRAJASAKTI

Regd. No. M. 448

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

★
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక
★

సంపుటి 2 | బుధవారం 2-6-43 బెజవాడ | సంచిక 21

మన రాజకీయాలు

★ గాంధీవిడుదలే భారతసమస్యాపరిష్కారానికి మార్గం

"గాంధీని జైలులో పెట్టడం ప్రభుత్వంజేసిన తెలివితక్కువ పనులన్నిటిలోకి పెద్దది. డైహార్డ్ మొండిఘటాల మాటల ననుసరించి ప్రభుత్వం యీ వ్యూహంలో చిక్కింది. అదేవిధంగా దెబ్బలుశిక్షను భారతదేశంలో అమలుజరపడంవల్ల హిట్లరుకు వ్యతిరేకంగా మనం నైతిక అధిక్యతను గోల్పోయాము. వెంటనే చక్రవర్తి ఎట్టి షరతులులేకుండా గాంధీని విడుదలచేసి, తన మంత్రివర్గంయొక్క బుద్ధితక్కువకు క్షమాపణ చెప్పుకోవాలి. భారత సమస్యను పరిష్కరించడానికి యిదేమార్గం—" అని సుప్రసిద్ధ గ్రంధకర్త అయిన జార్జిబెర్నార్డ్‌షా గాంధిజీ విడుదల అవసరాన్నిగురించి ప్రకటన జేశాడు. ఈ ప్రకటన మిత్రరాజ్యాల ఆశయాలకు, బ్రిటీషు సామ్రాజ్యవాదులు అనుసరించుతున్న విధానానికి వున్న వైరుధ్యాన్ని తెలియజేసింది. హిట్లరుపద్ధతి అయిన ప్రజాపీడన కొనసాగించడంద్వారా హిట్లరును ఓడించడం సాధ్యంకాదని రుజువు జేసింది.

అదేవిధంగా బ్రిటీషుప్రభుత్వం గాంధీజీ లేఖను జిన్నాకు అందజేయ నిరాకరించినందులకు, కలనికొని మాట్లాడే అవకాశం యివ్వనందుకు బ్రిటీషుపత్రికలు ఆక్షేపించాయి. జాబును పంపనిరాకరించడం ప్రభుత్వంయొక్క బలహీనతను బయటపెడుతూందని కన్సర్వేటివ్ పత్రిక అయిన లండన్ టైమ్స్ వ్రాసింది. భారత సమస్యను పరిష్కరించడానికి కొత్త ప్రయత్నం జరగాలని కోరుతూంది. మాంచెష్టర్ గార్డియన్ పత్రిక, "జిన్నా భారతదేశీయుల ఐక్యతను స్థాపించమని గాంధీజీని కోరాడు. బ్రిటను, ఇండియా, ప్రభుత్వాలుకూడ యిదివరకు తాము ఇదే కోరుతున్నామని అనేకసార్లు ప్రకటించాయి. గాంధీజీలేఖను ఆపుజేయడంవల్ల ఇండియాప్రభుత్వం భారత ఐక్యతను నిర్మించడానికే అభ్యంతరం పెడుతోంది. ఇతరనాయకులను గాంధీజీని కలసికొనే అవకాశ మిచ్చి, ఫలితం ఏమివస్తుందో ఎందుకుచూడరాదు" అని ప్రశ్నించింది. పార్లమెంటు సభ్యుడు లేబర్‌నాయకుడు అయిన చార్లెస్ అమ్మన్, "బ్రిటీషు సామ్రాజ్యములో అన్నిటికంటే త్వరగా పరిష్కరించవలసినది భారతదేశ సమస్య" అని డెయిలీ హెరాల్డు పత్రికలో (లేబర్) వ్రాశాడు.

మే 28, 30, తేదీలలో "వెంటనే భారతదేశానికి స్వాతంత్ర్యం యివ్వాల"నే నినాదాలు వ్రాసిన అట్టలతో ప్రదర్శనం ట్రిఫాల్గర్ స్క్వేర్‌లో జరిగింది. దీనిని ఇండిపెండెంటు లేబర్‌పార్టీ ఆర్గనైజు చేసింది. దీనిని బ్రిటీషుప్రభుత్వం నిషేధించింది. అయినా చిన్నచిన్న దళాలుగా విడిపోయి వీరు ప్రదర్శనం జరిపారు. వీరిలో 50—60 మంది పోల్గొన్నారని పెన్నర్‌బ్రాక్వే ప్రకటించాడు. ఇదివరకే ఇండియాలీగ్, బ్రిటీషు కమ్యూనిస్టుపార్టీ, భారతదేశ మిత్రులసమితి, వగైరా కలసి భారతసమస్యను వెంటనే పరిష్కరించాలనీ, జాతీయనాయకులను విడుదల చేయాలని, ఆందోళన చేస్తున్నాయి. ఇండిపెండెంటు లేబరుపార్టీ స్వంతంగా చిన్న ప్రదర్శనం జరిపేకంటే, భారతస్వాతంత్ర్యాన్ని కోరే తక్కిన గ్రూపులన్నిటితో కలసి పనిజేస్తే మంచి ఫలితం వుంటుంది. బ్రిటీషు ప్రభుత్వంపై హెచ్చుగా ఒత్తిడి చేయడానికి అవకాశం వుంటుంది.

భారత పత్రికలు

ఇండియా ప్రభుత్వం గాంధీజీలేఖను ఆపుజేసినందులకు భారత పత్రికలన్నీ తీవ్రంగా విమర్శించాయి. మితవాదులైన శివస్వామి అయ్యర్ ప్రభుత్వం యీ తెలివితక్కువ పనిద్వారా యిరుకున పడిందని అన్నాడు. సర్. యస్. గోపాలస్వామి అయ్యంగార్ ప్రభుత్వనిర్ణయంలో రాజనీతి పూర్తిగా లోపించిందన్నాడు. దీనివల్ల భారత ప్రతిష్టంభన తొలగించాలని ప్రభుత్వం కోరడం లేదని ప్రజలనుకొంటారన్నాడు. మొత్తంపై ఈ ప్రభుత్వచర్య ప్రజలందరిలో తీవ్రమైన అసంతృప్తి కల్గించింది. పత్రికలు నాయకులు, ప్రభుత్వపాలసీని నిరసించాయి. ఆంగ్లో యిండియన్ పత్రిక 'పయనీర్' సైతం ప్రభుత్వనిర్ణయం అర్థంలేనిది, ఏవిధంగాను సమర్థింప వీలులేనిది అని వ్రాసింది.

కామ్రేడ్
మద్దుకూరి చంద్రశేఖరరావు

ముస్లిం పత్రికలు

ముస్లింలీగ్ పత్రిక అయిన డాన్‌పత్రిక "తామేమీ చేయకుండా కూర్చోవడం, ఇతరుల ప్రయత్నాలను ఆటంకపరచడమే ఇండియాప్రభుత్వ పాలసీయా ?" అని ప్రశ్నించింది. ఉత్తరాన్ని ప్రకటించకుండా, కలసికొనే అవకాశం యివ్వబడదని ప్రకటించినందుకు ప్రభుత్వాన్ని నిరసించింది. జైళ్ళలోవున్న రాజకీయ నాయకులతో రాయబారాలకు అవకాశం యివ్వబడదనడంలో అర్థంలేదంది. గత చరిత్రలో బ్రిటీషు ప్రభుత్వం ఐర్లండునాయకులతో ఎలా సంధిచేసికోవలసి వచ్చిందో ఉదాహరణ పూర్వకంగా తెలిపింది. లక్నో ఉర్దూ దినపత్రిక సర్‌ఫ్రాజ్ గాంధీజీ తన కర్తవ్యం నెరవేర్చాడనీ, ప్రభుత్వనిర్ణయాన్ని నూటికి 90 మంది ప్రజలు నిరసించుతారనీ వ్రాసింది. ముస్లింలీగ్ దినపత్రిక "డెయిలీహాక్" ఇప్పటికైనా పరిస్థితులను గమనించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, జిన్నా-గాంధీజీలు కలసికొనే అవకాశ మివ్వాలని హెచ్చరించింది.

సింధు ముస్లింలీగ్ సహాయకార్యదర్శి షేక్ యూసఫ్ అబ్దుల్లాహరూన్, ఎం.యల్.ఏ., ప్రభుత్వం గాంధీజీ జాబును ఆపడాన్ని భారతదేశంలోనూ, బయటా కూడ ప్రజలందరూ నిరసించుతారు అని చెప్పాడు. ఇది ముస్లింజాతికి పరీక్షసమయమనీ, ముస్లింప్రజ లందరికండ్లు జిన్నావైపు నిరీక్షించి చూస్తున్నాయనీ చెప్పాడు. బెంగుళూరు ముస్లింలీగ్ కార్యదర్శి ప్రభుత్వచర్యకు దేశమంతటా తీవ్రమైన కోపం, నిరసనభావం, వ్యాపించుతుందన్నాడు. ప్రభుత్వం యిద్దరు ముఖ్యనాయకులను కలసికునే ఏర్పాట్లు చేయడంద్వారా టునీషియా విజయోత్సవాన్ని జరిపితే బాగుండేది అన్నాడు.

అజాద్ ముస్లింబోర్డు కార్యదర్శి డాక్టరు షౌకతుల్లా అన్సారీ, యస్. ఏ. బ్రెల్వీగారలు ప్రభుత్వచర్యను నిరసించారు. ప్రభుత్వం, హిందూ-ముస్లిం ఐక్యత లేకపోవుటే అధికారం జాతీయప్రభుత్వానికి అప్పగించడానికి వున్న ఆటంకమని అనేకసార్లు సాకులు చెప్పింది. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రయత్నమైన గాంధీజీలేఖను ఆపుజేయడం ప్రభుత్వ వాదనలోని బూటకత్వం వెల్లడి చేసింది. హిందూ - ముస్లిమ్ ఐక్యతకు దారితీసే ప్రయత్నా లన్నిటినీ అజాద్ ముస్లింబోర్డు బలపరుస్తుంది.

ఈవిధంగా ముస్లింపత్రికలు, ప్రజాభిప్రాయం ప్రభుత్వచర్యను నిరసించాయి. కాని లీగ్ అధ్యక్షుడైన మహమ్మదాలీ జిన్నా ప్రభుత్వచర్యను నిరసించలేదు, తాను లీగ్ మహాసభ ఉపన్యాసంలో కోరింది యిలాంటిలేఖ మాత్రమే కాదన్నాడు. ఆగష్టు తీర్మానాన్ని ఉపసంహరించుకొని, పాకీస్థాన్ విషయమై చర్చించడానికి అంగీకరించుతూ, జాబు వ్రాసినట్లయితే ప్రభుత్వం జాబును ఆపేదికాదన్నాడు. పైగా గాంధీ జాబు ఉద్దేశ్యం ప్రభుత్వంతో ముస్లింలీగ్‌కు తగాదా పెట్టడమనీ, లీగ్‌ను తన విడుదలకు ఉపయోగించుకోవడమనీ, ఆక్షేపించాడు. ముస్లింప్రజలు కోరుతున్న స్వాతంత్ర్యపిపాసకు జిన్నాప్రకటన ప్రాతినిధ్యం వహించలేదు. ప్రభుత్వంతో ఏమి తగవు వస్తుందో అనే భీతివల్ల ప్రభుత్వాన్ని గాంధీలేఖ అపుజేసినందుకైనా ఖండించలేదు. అందుచే జిన్నా ప్రకటన సామ్రాజ్యవాదులకు, లీగ్ ప్రత్యర్థులైన హిందూమహాసభ నాయకులకు, జాతీయైక్యత రాకుండా చేయడానికి అవకాశ మిచ్చాడు, దీనివల్ల ముస్లిం ప్రజలకు స్వయంనిర్ణయహక్కు రాదు. బానిసత్వంలో మరగవలసి వస్తుంది.

జిన్నాధోరణి ముస్లిం నాయకులలో అసంతృప్తిని కలిగించింది. బొంబాయి ముస్లింనాయకుడు, జిన్నా దాగుడుమూతలాడుతున్నాడని ఆక్షేపించాడు. తన కోర్కెలకు కాంగ్రెసు లొంగకపోతే జిన్నా అర్థినెన్సు పాలనక్రింద వుండడానికి, పాకిస్థాన్ సమస్యను వెనకబెట్టడానికికూడ సిద్ధపడుతున్నాడనీ, ఇలాంటి నిరర్థకమైన యెత్తులకు ముస్లింప్రజలు లొంగిపోరాదనీ హెచ్చరించాడు. సెంట్రల్ అసెంబ్లీ సభ్యుడు కమాలుద్దీన్ అహమ్మద్, లీగ్ మహాసభ ఉపన్యాసానికి - ఇప్పటి జిన్నా ప్రకటనకు ఎంతో వైరుధ్యముందన్నాడు. బహుశా రాష్ట్రాలలో లీగ్ మంత్రివర్గాలను భద్రపరచుకోడానికి ప్రభుత్వపాటకు తాళం వేస్తున్నాడు కాబోలనీ, జిన్నా మరేమిచెప్పినా దేశంలో ముస్లిం ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు హిందూ - ముస్లిం ఐకమత్యాన్ని కోరుతున్నారనీ "పచ్చగడ్డిపై పరున్న కుక్కపాలసీ"ని నిరసించుతున్నారనీ చెప్పాడు. ఆల్‌ఇండియా ముస్లింలీగ్ కౌన్సిల్‌సభ్యుడు, "ప్రభుత్వచర్య లీగ్‌కు సవాలు" వంటి దన్నాడు. లీగ్ - కాంగ్రెసు ఐకమత్యాన్ని అరికట్టి, రెండిటికి స్వాతంత్ర్య ప్రభుత్వాధికారం యివ్వ నిరాకరించడమే ప్రభుత్వపాలసీగా వుందన్నాడు. వెంటనే ముస్లింలీగ్ కౌన్సిల్ సమావేశం జరపాలనీ, కేవలం ప్రకటనలతో లాభంలేదనీ చెప్పాడు.

జిన్నా తనకు అందనిలేఖకు జవాబిచ్చేకంటే, ప్రభుత్వచర్యను చర్చించడానికి నాయకుల సభనుపిలిస్తే ముస్లింలీగ్ ప్రతిష్ఠ ఇనుమడించేదని రాజగోపాలాచారి ప్రకటించాడు. జిన్నా అవలంభించినపద్ధతి ముస్లింలీగ్ గమ్యస్థానానికి, భారతస్వాతంత్ర్య ఆశయానికి విరుద్ధమన్నాడు. ఇప్పటికైనా జిన్నాజీ ముస్లింలీగ్ ఆశయాలు, భారతీయు లందరి ఆశయాలు నెరవేరడానికి యీ పద్ధతి మాని, నాయకుల సభను పిలవాలనికోర్దారు.

31—5—43.

ప్రజాశక్తి కార్యాలయం ప్రచురణశాఖ

గమనిక

★

1. పుస్తకాలు కోసం మనియార్డర్లు పంపేటప్పుడు పోస్టల్‌చార్జీకూడా పంపాలి.
2. ఉత్తరాలు, మనియార్డర్లు, మొదలైనవి ప్రచురణశాఖకు సంబంధించినవైతే, ఆశాఖ మేనేజరు పేరనే పంపాలి. ఒకే ఉత్తరంలో వ్రాస్తే వేరువేరు చీటీలు పెట్టాలి.
3. చెక్కులు పంపేటప్పుడు, బ్యాంకు కమీషన్‌తో సహా పంపాలి.

— మేనేజరు

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 2-6-1943

జిన్నాజీకి గాంధీజీ లేఖ

గాంధీజీ ముస్లింలీగ్ అధ్యక్షుడు మహమ్మదాలీ జిన్నాను కలసికోవాలని జాబు వ్రాశాడు. ఆ జాబును జిన్నాజీకి అందజేయ నిరాకరించుచూ ఇండియాప్రభుత్వం ఒక ప్రకటన జేసింది. ఇండియా యుద్ధకృషికి యిబ్బంటికల్గించే ఉద్యమాన్ని ప్రోత్సహించినందుకు జైలునం దుంచబడినవారికి రాజకీయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపడానికి అవకాశాలు కల్గించమని ప్రభుత్వం ఖచ్చితంగా తెలిపింది. గాంధీజీ అట్టి ఉద్యమాన్ని నిరశించలేదు కాబట్టి, ఆయనకు రాజకీయ వ్యవహారాలలో పాల్గొనే అవకాశం యివ్వటం ప్రమాదకరమని ప్రభుత్వం కరకుగా వాదించుతోంది.

గాంధీజీ జిన్నాజీకి జాబు వ్రాయడంలో జాతీయైక్యతవైపు ఒకడుగు ముందువేశాడు. కాంగ్రెసు — ముస్లింలీగ్ ఐక్యతను నిర్మించడానికి సంభాషణలకు జిన్నాజీని ఆహ్వానించి హిందూ-మహమ్మదీయ మైత్రికి ముందంజ వేశాడు.

ఇండియామంత్రి, వైస్రాయిలు భారతీయులలో ఐకమత్యం లేకపోవుటయే భారత సమస్యాపరిష్కారానికి ఆటంకంగా వుందని పదేపదే చెబుతున్నారు. కాని, జాతీయనాయకుడైన గాంధీజీ జైలునుండి ప్రధాన రాజకీయసంస్థలైన కాంగ్రెసు-ముస్లింలీగ్‌ల మధ్య ఐక్యతనిర్మించడానికిప్రయత్నించుతూంటే వారే మూర్ఖంగా అడ్డు తగులుతున్నారు. అందుకు ప్రభుత్వం చూపిన కారణాలలో సత్యం మృగ్యం. ఏమంటే—ఉపవాస సమయంలో ప్రకటింపబడిన లేఖలలో గాంధీజీ అగస్టు 9 తరవాతజరిగిన విధ్వంసక చర్యలు కాంగ్రెసు కార్యక్రమం కాదని స్పష్టపరిచాడు. అకస్మికంగా నాయకులను అరెస్టుచేయుటద్వారా ప్రభుత్వమే ప్రజలను రెచ్చగొట్టిందనీ, అందుచే అరాజక కార్యాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేటతెల్లం జేశాడు. కాంగ్రెసు మిత్రమండలి విజయాన్నే కోరుతూందనీ, యుద్ధకృషిని ప్రజలందరి సహకారంతో జయప్రదంగా జరపడానికే జాతీయప్రభుత్వం స్థాపించమని పట్టుబట్టిందనీ, బొంబాయి తీర్మానాన్ని పునరుల్లేఖించాడు.

కాని ప్రభుత్వం వీటిపన్నిటినీ లక్ష్యంచేయలేదు. ఎందుచేత? నేడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు మిగిలిన బలమల్లా భారతీయులలో ఐక్యత లేకపోవుటే. అనగా, మన బలహీనతే వారిబలం. అందుకే ప్రభుత్వం భారతీయులలో ఐకమత్యం రాకుండా చేయడానికి సర్వవిధాలా కృషిచేస్తూంది. గాంధీజీ లేఖను ఆపుచేయడం, జిన్నాను కలసికునే అవకాశ మివ్వకపోవడం, సామ్రాజ్యవాదుల పాలసీలో ఒక భాగంమాత్రమే. అందువల్లనే లేఖను ఆపడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు కుంటివాదనలతో కూడుకొని వున్నాయి.

దీనితోపాటు ప్రభుత్వం ముస్లింలీగ్ నాయకులను దువ్వడానికి, రాష్ట్రాలలో మెజారిటీవున్నా—లేకపోయినా సరే మంత్రివర్గాలను ఏర్పరచుతోంది. సరిహద్దురాష్ట్రంలో ఏర్పరచింది. బీహారు, మధ్యరాష్ట్రాలలోనూ ఆఖరుకు మద్రాసులోకూడ అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముస్లింలీగ్ సభ్యులను, హిందూమహాసభవారిని, తదితరప్రభుత్వ జోహుకుంలను కలపి - వారికి శాసనసభలలో మెజారిటీ లేకపోయినా సరే—మంత్రివర్గాలను ఏర్పరచాలని ప్రయత్నించుతోంది. దీనిద్వారా సామ్రాజ్యవాదులు రెండు లక్ష్యాలను సాధించ జూస్తున్నారు.

1. ముస్లింలీగ్ నాయకులను దువ్వి జాతీయైక్యత రాకుండా చేయాలని; కాంగ్రెసును ఒంటరిగా చేయాలనీ.

2. భారత సమస్యాపరిష్కారాన్ని కోరుతున్న ప్రపంచప్రజలకు, రాష్ట్రాలలో ప్రజాప్రభుత్వాలు ఏర్పడి తమతో సహకారం చేస్తున్నాయని కండ్లుకప్ప. కాంగ్రెసుతో రాజీ అవుసరంలేదని నిరూపించాలని ప్రభుత్వప్రయత్నం. అందుకే గాంధీజీ లేఖను ఆపింది; అందుకే వివిధరాష్ట్రాలలో మెజారిటీవున్నా లేకపోయినా మంత్రివర్గాలను నిర్మించాలని ప్రయత్నించుతోంది.

భారత స్వాతంత్ర్యాన్ని కోరే దేశభక్తులు ఈ ప్రభుత్వ ఎత్తులకు, పై యెత్తులను వేయాలి. మరింత పట్టుదలతో జాతీయైక్యతకు కృషిచేయాలి. జైలు బయటవున్న ముస్లింలీగ్ నాయకుడు జిన్నాజీ గాంధీజీవగైరా కాంగ్రెసు నాయకుల విడుదలకు కృషి చేయవలసింది. తన్ను కలసికోవాలనే గాంధీజీ లేఖను ఆపిన ప్రభుత్వ చర్యను నిరసించవలసింది.

కాని, జిన్నాజీ అలాచేయలేదు। 1942 అగస్టు బొంబాయి తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే ప్రభుత్వం జాబును ఆపేది కాదని ప్రభుత్వవాదననే తానూ అనుసరించాడు. లేఖను పూర్తిగా ప్రకటించనందుకు ప్రభుత్వాన్ని ఆక్షేపించలేదు. పైగా ప్రభుత్వముతో ముస్లింలీగ్‌కు పేచీపెట్టడమే లేఖ ఉద్దేశమట. పాకిస్థాన్ విషయమై చర్చించడానికి సిద్ధపడినట్టువ్రాస్తేను, ఆగస్టు బొంబాయి తీర్మానాన్ని ఉపసంహరించుకుంటేనూ లేఖను ఆపుచేయడానికి ప్రభుత్వానికి ధైర్యం వుండేది కాదట. ఇంతకూ ఆ లేఖలో ఏముందో ప్రకటించబడలేదు. కాని, లేఖను చూడకుండానే యీ విధంగా అందజేయనందుకు ప్రభుత్వాన్ని ఖండించకుండా, గాంధీజీ ఉద్దేశాలనే శంకించడం జిన్నావంటి ప్రజానాయకుని హోదాకు తగినపనికాదు ॥

భారతప్రజలను చీల్చడానికి, తమనిరంకుశప్రభుత్వాన్ని సాగించడానికి, సామ్రాజ్యవాదులుచేయుచున్న కుట్రను పైన తెలిపాము. గాంధీజీ ఒకడుగు ముందుకువేశాడు. కాని, జిన్నా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ముందుకు రాలేదు. కొన్ని జాతీయ పత్రికలు అపుడే ప్రభుత్వానికంటే జిన్నానే దుమ్మెత్తిపోస్తున్నాయి. అది పరిస్థితులను మరింతపాడు జేస్తుంది. విముక్తికి మార్గంకాదు. ఏమంటే జాతీయైక్యత ఒక్కటే నేడు జాతీయ ప్రభుత్వానికి, దేశరక్షణకు, భారతస్వాతంత్ర్యానికి మార్గం. ముస్లిం ప్రజలతో సహా భారత ప్రజలందరూ స్వాతంత్ర్యాన్ని కోరుతున్నారు. అందుచే సామ్రాజ్యవాదులు పెట్టే ఆటంకాలన్నిటినిదాటి మనం జాతీయైక్యతను నిర్మించాలి.

కాంగ్రెసును మినహాయించి నిర్మించబడే మంత్రివర్గాలు ప్రజా ప్రభుత్వాలు కాజాలవు. ప్రభుత్వ నిరంకుశాధికారులచేతిలో కీలుబొమ్మలు మాత్రమే అవుతాయి. అందుచే అవి ముస్లింలీగ్‌కు ప్రభుత్వాధికారాన్ని యివ్వటలేదు సామ్రాజ్యవాదుల వలలోపడి కీలుబొమ్మ మంత్రివర్గాలు ఏర్పర్చితే ముస్లిం ప్రజలకు స్వయం నిర్ణయహక్కు రాదు. వారు తక్కిన ప్రజలందరితోపాటు బానిసత్వంలోనే వుండిపోతారు. జాతీయైక్యంద్వారా ఏర్పడే జాతీయప్రభుత్వమే ముస్లిం ప్రజలకు స్వయం నిర్ణయ హక్కునిస్తుంది. మాతృదేశాన్ని రక్షించి, భారతస్వాతంత్ర్యాన్ని స్థాపించుతుంది. ఈ సత్యాన్ని ముస్లిం ప్రజలకు నచ్చచెప్పాలి. అఖిలపక్ష మంత్రివర్గాలే ప్రజాయిబ్బందులను తొలగించగలవనీ, నిరంకుశోద్యోగుల చర్యలను అరికట్ట గల నీ, రుజువుచేయాలి. అపుడే ముస్లింలీగ్ నాయకులను ప్రభుత్వవలలో పడకుండా చేయగల్గుతాము ముస్లిం ప్రజాసాయంతో కాంగ్రెసు-లీగ్ ఐక్యతపై ఆధారపడిన జాతీయ ఐక్యతను నిర్మించ గల్గుతాము.

వెంకటగిరి పట్టణ కమ్యూనిస్టుల సమావేశం

కామ్రేడ్ బి. శంకరయ్యగారి అధ్యక్షతకింద 23-5-43 న వెంకటగిరి పట్టణ కమ్యూనిస్టు సమావేశం జరిగింది. పదిమంది పార్టీసభ్యులు, 15 గురు అభిమానులు సభలో పాల్గొన్నారు. అధ్యక్షుడు భారతకమ్యూనిస్టుపార్టీ చరిత్రను తెలిపి, జనరల్‌బాడీ మీటింగుల ఆవశ్యకతను విశదపరిచారు. తరువాత కామ్రేడ్ సి. రామకోటయ్య, ఆగస్టు ఘటనల తరువాత పార్టీసాధించిన విజయాలను, ముఖ్యంగా వెంకటగిరి కమిటీచేసిన సేవను, లోటుపాట్లను వివరించారు. తరువాత ప్రస్తుతం పార్టీని ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే విధానం సూచిస్తున్న రిపోర్టును అమోదించడమయినది.

సమావేశానికి హాజరయినవారు తమ అనుభవాలను వివరించారు. ఇంతవరకు జమీందారుమధ్య, ఆర్థిక ఇబ్బందులమధ్య పడి నలిగిపోతూ పార్టీకి తగినంత సేవ చేయలేదనీ, ఇక మీదట శక్తినంతటినీ వినియోగించి సేవచేస్తామనీ ప్రతిజ్ఞ తీసుకొన్నారు. పార్టీ అభిమానుడయిన ఒక చేనేత పారిశ్రామికుడు తన సైకిలుని పార్టీ కిచ్చివేశాడు.

యాభై ఏండ్లకు మించిన వయసుగల శ్రీ బి తిమ్మయ్యగారు, తాను చెరువుల మరమ్మతును గురించిన నండూరి ప్రసాదరావుగారి వ్యాసం చదివి వెంటనే పార్టీఆఫీసుకువచ్చి, మొట్టమొదట పార్టీనిగురించి ఎలాతెలుసుకొన్నారో తెలియజేశారు. అందరినీ పార్టీపని చేయండని ఉద్బోధించారు. మరొక పార్టీసభ్యుని సహాయంతో తాను వెంకటగిరి, రాణీపేట, కాశీపేట, బంగారుపేటలలో పనిచేస్తానని చెప్పారు. వీరి వుత్సాహం, కార్యదీక్ష తక్కిన వారందరినీ ఉత్తేజ పరచింది:

జూన్ 10
కూలీ రైతు సామరస్య దినము

ఆహారపదార్థాల, జీవితావసర వస్తువుల, ధరలు విపరీతంగా పెరిగిపోతునవి. డెల్టా తాలూకాలలో యితర అవుసరముల కొరకై సామాన్య రైతులందరు తమకు చాలీచాలనంత ధాన్యం వుంచుకొని మిగతాది అమ్మివేశారు. పేదరైతులు అప్పుడే అప్పులు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోనే తిరువూరు వగైరా మెట్ట తాలూకాలలో దారుణమైన కరువు యేర్పడింది. ఇదివరకు బస్తీకి వెళ్ళిన ధాన్యం తిరిగి గ్రామాలకు బియ్యంగా వచ్చేవి ఏరోజుకారోజు కొనుక్కునే వ్యవసాయకూలీలు వగైరాలకు కార్తీక మాసాల్లో రెండునెలలు తప్పకరువు వచ్చేది. కాని ఎప్పుడూ గింజలు దొరికేవి ధాన్యం నేడు గ్రామందాటితే జిల్లాలు దాటుతూవున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం యీ విధంగా యిప్పటికి పండిన పంటలో మూడువంతులు ధాన్యం జిల్లాదాటిపోయింది. దీనికితోడు ప్రభుత్వం కమాండియరింగు పెట్టి, స్థానికావసరములను గుర్తించకుండా గ్రామాల్లో మిగిలియున్న ధాన్యాన్ని వశపరచుకొని తీసుకపోతూంది. దానితో వ్యవసాయకూలీలకు ఈసం.వత్సరం యావత్తు తప్పు. గింజలు-రేటు కరువు ఏర్పడుతుంది. మూడు మాసములలోనే యీ కరువు యేర్పడు సూచనలు కన్పిస్తువి.

వ్యవసాయమే ఆధారంగా పెట్టుకొని గ్రామాల్లోనున్న రైతులు, కూలీలు, వ్యవసాయపు పనులకు, తిండి గింజలకు ఒకరిపైన ఒకరు ఆధారపడి వున్నారు గింజలేకపోతే దోపిడీలు ఆరాజకంతో గ్రామ రక్షణలు బలహీనపడతవి. వైషమ్యాలు పెరిగిపోతవి. నిర్బంధవిధానానికి దారితీసిపరచినవార మవుతాం. దేశమునకు పునాది అయిన గ్రామ రక్షణయే బలహీనపడితే, దేశాన్ని జపాన్ ప్రమాదంనుండి రక్షించలేకపోతాం. ఈ ప్రమాదాన్నుండి దేశాన్ని రక్షించాలంటే ప్రజలే ముందుకు రావాలి. జాతీయైక్యతకు పునాదియైన గ్రామఐక్యత సాధించాలి. భారత దేశం మొత్తంమీద జాతీయైక్యతకు హిందూ - ముస్లిం ఐక్యత ఎంత ప్రాముఖ్యమైనదో, ఆంధ్రరాష్ట్రంలో కూలీరైతు సామరస్యం అంత ప్రాధాన్యత వహిస్తుంది. ఈ ఐక్యతతోనే ఆహారసమస్యను పరిష్కరించగలం; జాతీయనాయకులను విడుదల చేయించగలం; జాతీయ ప్రభుత్వాన్ని సాధించగలం; గ్రామరక్షణను, దేశరక్షణను బలపరచి, జపాన్ ప్రమాదాన్ని ఎదుర్కొనగలం.

ఇంత రాజకీయ ప్రాముఖ్యతగల కూలీరైతు సామరస్యాన్ని సాధించుటకు, విభేదాలు తొలగించుటకు, కూలీ రేటు ప్రథమసోపానం. 108 పొనుల బస్తా ఎన్ని రూపాయలు అమ్మితే అన్ని అణాలుగాని, అంత కిమ్మతుగల ధాన్యంగాని. కనీసపు కూలీ రేటు - విశ్రాంతిగాక దినమునకు 7 గంటలు పని—కూలీ, రైతుసంఘాలు ఎన్నడో అమోదించినవి. దీనిని ఆచరణలోపెట్టి, కూలిరైతు సామరస్యానికి గట్టి పునాదివేయుటకు జూన్ 10 వ తేదీ కూలీ రైతు సామరస్య దినంగా జిల్లాలోని కూలీలు రైతులు అందరూ జరపాలి. నాటి కార్యక్రమం జయప్రదంగా జరుపుటకు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని కూలీ, రైతుసంఘాలు కూలీ, రైతు సేవకులు, కమ్యూనిస్టులు ఇప్పటినుండి కార్యక్రమం వేసుకొని పనిచేయాలి, గ్రామకూలీ రైతుసంఘాల కాయింటు కార్యనిర్వాహకవర్గ సమావేశాలు జరిపి, కూలీ రైతు సామరస్య తీర్మానాన్ని చర్చించాలి.

నాటి కార్యక్రమం

(1) ఉదయం గ్రామంలోని కూలీ, రైతు పెద్దలను సమావేశపరచి కనీస కూలీ రేటును అంగీకరింపునట్లు చెయ్యాలి. దానిని ముఖ్యంగా ధాన్యరూపంలో యిచ్చునట్లు చెయ్యాలి.

(2) సాయంత్రం కూలీ రైతుల వూరేగింపు జరిపి బహిరంగసభ జరుపుట. సభలో స్థానికపరిస్థితులను దృష్టిలో వుంచుకొని కూలీరైతు సామరస్యావశ్యకత (కూలీ రైతు సంఘాలు అమోదించిన తీర్మానం ఆధారం చేసుకోవాలి) అందుకు కనీస కూలీరేటు పరిష్కారం ఎలా ప్రథమ సోపానంగా పనిచేస్తుందో చెప్పాలి.

హెచ్చరిక

గాంధీజీ లేఖలు బైటపడిన పిదప విధ్వంసక చర్యలనుండి చాలమంది దేశభక్తులు విరమించిరి. కాని, యిందుకు ఆరాజకమే విప్లవమను కొందరు కూలీరైతు సామరస్య మసాధ్యమని అనవసర వైషమ్యాలను కూలీ రైతులమధ్య పెంచి, ప్రతి యింటికి వ్యాపించిన అహారసమస్య పై అతి ప్రమాద కరమైన ఆరాజకాన్ని తెచ్చుటకు ప్రయత్నిస్తున్నారు. అనవసర వైషమ్యాలను అనాటిసభలో లేకుండా, ప్రధాన సమస్యయైన కూలీ రైతు సామరస్యావశ్యకతను గురించి, ఆచరణకు దిగుటయే ప్రధాన సమస్యగా పెట్టుకొని కూలీలు, రైతులు సామరస్య దినమును జయప్రదంగా జరుపుటకు హెచ్చరిస్తున్నాము.

కంఠంనేని చలపతిరావు,
కృష్ణాజిల్లా కమ్యూనిస్టుపార్టీ కమిటీ కార్యదర్శి;
అమనర్లపూడి వెంకటసీతారామారావు,
జిల్లా రైతుసంఘ ప్రధానకార్యదర్శి;
గుంటూరు బాపనయ్య,
జిల్లా వ్యవసాయకూలీ సంఘాధ్యక్షుడు.

★ వీరజ్యోతి

— కామ్రేడ్ "వసుమతి"

[illegible] మోగింది।
[illegible] చప్పుడి బొగర్లావచ్చేయి।
వెళ్ళిన పాకిస్థాన్ సంభాషణ టక్కునఆగిపోయింది.
ఆకాశం ఘోరమన్నది.
తల ఎత్తి చూశాం.
[illegible] విమానాలు।
[illegible] దాక్కున్నాం.
[illegible] విమాన విధ్వంసక ఫిరంగులు పేలు[illegible]—చెవులుచిల్లిపోతున్నాయి. మరఫిరంగులు [illegible] పటపటమ మంటున్నాయి. మధ్య [illegible] బద్దలయేటంతటి బాంబుల [illegible]
[illegible] మరో పదిమంది ఉన్నారు: వా[illegible] అలీఖాన్ ఉన్నాడు అందరూ చెవుల్లో వేళ్ళు [illegible] ప్రార్థిస్తున్నారు.
[illegible] భయం తెల్లమొహం వేస్తుంది। నావేపు [illegible]
[illegible] అనే మాటలు అప్రియ[illegible] మనం మధ్యనుంచి జారిపోయాయి.
[illegible] దొర్లాయి.
[illegible] మళ్ళో హిందువుని సంబోధిస్తు[illegible] భాయీ! అనీ! [illegible]
ఇద్దరూ భావనలే।
[illegible]
[illegible] ఆపొపిష్టు రాక్షసే!
[illegible] మెక్కడ?
[illegible] కారుణ పేరు పరిగింది.

[illegible] అరగంట గడిచింది. తిరిగాయి.
[illegible] విమానాల్ని కొట్టేశారట।
[illegible] మూసెంది.
[illegible]
[illegible] ప్రజలు గోలగోల పెడుతున్నారు. చేతి[illegible] అందుకొని చిన్నా పెద్దా పరుగెత్తు[illegible] తెలీదు। లేనన్నది [illegible] లేదు - ఇల్లూ వాకిలీ విడిచి - ఎత్తు[illegible] ప్రవాసానికి ప్రయాణం। వాళ్ళని అవ[illegible] ఎవరికెక్కు! భయపడుతుండన విలబడ్డ పిల్లలు[illegible]
[illegible] ఉండమనడం!
[illegible] పరి కొల్పడమా — అది [illegible] దాక్కుండో!
[illegible] నెదిరించమనిచెప్పడమా—ప్రాణం [illegible] పరదిఅర్థంకాని రాజకీయాలు! [illegible] తలపుతున్నది.
[illegible]
[illegible]
[illegible]
[illegible] 'విధి' మొక్క సమ్మెట పెట్టుకుంటామా— [illegible] ఊరోళ్ళో, కారణం తెలిమ. ది[illegible]
[illegible] బ్రిటిష్‌లోకి పరిపాలన పట్నమా [illegible] పెట్టించారు. శత్రువుకి చెప్పిచ్చి [illegible] ఉన్నారు.

అలీఇల్లు చేరుకునేసరికి మళ్ళీ సైరన్ గోల పెట్టింది। ఇద్దరం ఇంట్లోకి దూరిపోయేం. ఇల్లు మార్కెట్టుకి దగ్గరగా ఉంది. నేను వసారాలో ఉండిపోయేను, అలీ తెరవతం ఇంట్లోకి వెళ్ళిపోయేడు.

మళ్ళీ, విమానహోరులో, టపటపలు, ధణధణాలు! ప్రపంచం మూర్ఛిల్లుతూంది।

నాజన్మలో ఎన్నడూ వినని మహాప్రేలుడు।

కాలుకిందభూమి కదిలింది।

అలీ చిన్నపిల్ల నావేపు పరుగిడుతున్నట్టుంది।

నేనుకింద పడిపోయేను.

నామీద యేదో కూలిపోతూంది।

పిల్ల కావుమంది।

కళ్ళుమూసికాను।

విప్పేను।

అంతా రక్తం। మాంసపుముద్ద। ఆతురకపిల్ల।

దూలం, ఒక కొన పిల్లమీద, రెండవది భోషాణం పెట్టెమీద పడింది। నన్నుకూడా చంపకుండా, ఈ ధారుణ బీభత్స దృశ్యాన్ని చూడ శాపించింది।

• • •

మెల్లిగా, పెంకులు, పెల్లలు, సున్నం, దుబ్బు కొని లేచేను. అలీని పిలిచేను. లోనికి రమ్మన్నాడు. లోన ఒకగది మూల్గుతూంది।

అలీ భూమి కదిలేసరికి నడివాకిల్లోకి తూలిపోయేడు—బ్రతికేడు. అతనిభార్య।

మూల్గుతోంది।

ఆమెను పెంకులూ, పెల్లలు, పట్టీలు, సున్నం, కప్పేసి వున్నాయి. అవన్నీ పైకి తీసేసేం. ఆమె మీద ఒక లావాటి పట్టీ పడ్డది. కాని గోడనానుకొంది. లేకుంటే ఆమె చితికిపోయేదే। దెబ్బలు తగిలేయి. తలమీద పెద్ద దెబ్బ తగిలింది. కట్టుకట్టేసేను. ఆమె నోటరవమాపింది. అలీపెరట్లోకిపోయేడు— నూతిగట్టు కూలింది. దగ్గిరే మార్కెట్టులోనే బాంబు పడేసుంటాడు దుర్మార్గుడు। రాక్షసి।

అలీ ఎలాగో పైకిపోయి పీక్కు తెస్తూ "భాయీ! కన్నతల్లి!"

అతని ఆతుర్దా రెప్పలంచుల నిలిచింది।

ఇంకెక్కడి కన్నతల్లి! చేతితో చేదందుకొని వసారాలోకి చూపేను। నెత్తుటిముద్ద।

అతనికళ్ళ తిరిగేయి! తూలిపోతున్నాడు। అతన్ని, ముఖంమీద నీళ్ళు జల్లేను. తెప్పరిల్లేడు.

ఆమె యింకా మూల్గుతోంది.

ముందు,భార్యని చూసుకోమన్నాను. అతడు ఆమె నోట నీళ్ళుపోసేడు. ఆమె త్రాగింది. కళ్ళు విప్పింది. కన్నీళ్ళు కారుస్తున్న భర్తను చూచి ఏమన్నట్టుగా చిరిమంది పెట్టింది.

• • •

నేపోయి పిల్లమీద బడ్డ 'దెబ్రిస్' పక్కా తొలగించేను. ఆపిల్లను పైకితీసేను. ఎలాతీసేనో నాకే తెలీదు। కడుపు కల్లచేసేటిదా దృశ్యం। పిల్ల-కా రక్తం, మాంసపుముద్ద। కాని ముఖం ముద్దుగులుకుతూంది। అలీ కడుపు వినికేస్తుంది। భోరున ఏడ్చేడు।

కొంత నే ఊరుకోబెట్టేను.

"జపాన్ దుష్మన్। వెధవ। అమాయకప్రజల మీద బాంబులు వేస్తాడే, వాడినేంచేసేమని?"

"పులి, ఏంచేసిందని హరిణాన్ని మింగబోతుంది। వెట్టివాడా। జపాన్ ఫాసిస్టు మృగమనిఎరుగవా?"

"ఎంత దారుణమైపోయింది భాయీ!" అలీ మళ్ళీ ఏడుపు మొదలెట్టేడు. చీకటి ముసురుతోంది.

ఏదో బస్సు శబ్దంలాగుంది. వీధిలోకి వెళ్ళి చూచాను. అది ఎంబ్యులెన్సుకారు। ఆపేను.

వెంటనే అలీ భార్యను స్ట్రెచ్చరుమీద ఎక్కించి, కారులో పడుకోబెట్టేరు, కారు ఆసుపత్రికి దూసుకుపోయింది.

ఆసుపత్రిలో ఆమెకు చేయవలసిన ఉపచారాలన్నీ చేసేరు.

"తగిలింది తలకు దెబ్బ। ఏసమయంలో ఎలా[illegible] గుంటుందో చెప్పలేం. [illegible] శక్తుడు సర్జన్ చెప్పి [illegible]

వెన్నెల దూసింది. ఆమె కొద్దిసేపటిలో [illegible] అలీ భయపడ్డ చేయి పట్టుకున్నాడు. [illegible] వెన్నెల్లో [illegible] ఆ వెన్నెల్లో అతని ముఖం చూసేను—అతనికళ్ళ రక్తం [illegible] ఉన్నాయి. ఆకళ్ళల్లో అరుణజ్యోతులు వెలుగుతున్నాయి।

"భాయీ!" నాచేతిని గాఢించేడు.

"నువ్వు హిందువుడివి। నేనుమహమ్మదీయుడివి. మనిద్దరికి ఏమిటి భేదం? ఇద్దరికి వచ్చిన ఆపద ఒకటే। అనుభవిస్తున్న బానిసత్వమూ ఒకటే। మన ఆశయాలూ వాంఛితాలూకూడ ఒకటే। ఇన్నాళ్ళు అంధకారంలోపడి, అజ్ఞానంలోపడి, ప్రపంచవర్తమాన శక్తుల్ని తెలిసికోలేక, ఒకరి పీక ఒకరు పిసుక్కొని చెడిపోయేం! ఇక మనం ఏకం కావాలి. సత్వరంగా! ఈక్షణంలో! లేకుంటే మా పాకిస్థానూ ఉండదు। మీ అఖండ హిందూస్థానూ ఉండదు। ఉండేది జపానుకి ఊడిగం చేయబోయే బానిస భారతదేశం!"

"సోదరా! మనదేశ స్వాతంత్ర్యానికి, మనదేశ భావి సౌభాగ్యానికి, ప్రపంచశాంతికి, కళ్యాణానికి, ఐక్యతకి, మనం మానవజాతికి తలమానికంగా, ఏకం కావాలి: యుద్ధం అమానుషమైనా, అమాయకప్రజల్ని, ఏమీ ఎరుగని పిన్నవతల్లిలాంటి పసికందుల్ని,—"

"అవును భాయీ! అవును," అలీ నాచేతుల్ని నులిపేస్తున్నాడు: నాకు నొప్పి కలుగలేదు। అతని ముఖంలో, కోపం, ఏడుపు మిశ్రమైన నొప్పి కనిపిస్తుంది.

"దారుణంగా, అమానుషంగా, మృగాలలా వధింపనున్న జపాను ఫాసిస్టు రాక్షస సంహారానికైనా, మనం ఆయుధాలు ధరించి యుద్ధంచేయాలి!" అని కూడ బలుకున్నాం.

అలీకళ్ళల్లో వేయి యుగాల మహమ్మదీయుల వీరజ్యోతి వెలిగిపోతుంది।

సవరణ

19 వ తేదీ వెలువడిన ప్రజాశక్తిలో 7 వ పేజీలో "కార్మికలోకం" అన్న శీర్షికక్రింద గ్రూపుదూర్లో "కోఆపరేటివు స్టోర్సు మూసివేశారు" అని వ్రాయబడింది. మూసివేసింది కోఆపరేటివుస్టోర్సు కాదు. చౌక అంగడి. ఈ సవరణను పాఠకులు గమనింప ప్రార్థన.

— సంపాదకుడు

అయ్యో హిట్లరూ-

— కామ్రేడ్ సుందర [illegible]

స్టాలిన్‌గ్రాడ్‌పై - పాగవాదివ్వకుండ [illegible]
[illegible] సేన చుట్టుముట్ట - [illegible]
అప్పు నా కన్నుపల్లజర్తవోయి హిట్లరూ॥
కాకసక్కీబుచకోర - దూకి ముందు[illegible]
కాకసమ్ము పట్టబోవ - లాగికన్ను [illegible]
అప్పు నా గుండెపల్లబద్దలోయి హిట్లరు॥
వేలయావిక్కు లేచి - వేలకొలది యుద్ధ[illegible]
ఏడు సేన చుట్టుగమ్మ - [illegible]
అప్పు నా కన్నుపల్లబద్దవోయి హిట్లరూ॥
లెనిన్‌గ్రాడ్ వద్దకూరు - లేవదీసి కమ్ము[illegible]
వేలకొలది పీడు సేన - వేలపాలైనాని [illegible]
అప్పు నా కన్నుపల్లబద్దవోయి - హిట్లరూ॥
[illegible]
[illegible]
అహా ఏ లెక్క - కుదిరిపోయెనోయి హిట్లరూ॥
[illegible]
చెదరని మకుండ - నొక్కి నొక్కి [illegible]
అహా నీలెక్క కుదిరిపోయెనోయి హిట్లరూ॥
[illegible]
[illegible]
[illegible] వచ్చువచ్చు వాడు చాల హిట్లరూ॥
[illegible]
[illegible]
అప్పు వచ్చువచ్చు వాడు చాల హిట్లరూ॥
హీనమైన పీడు సేన - మానవతి [illegible]
నావహించ బెట్టినందు కానవాడు మరణమవ్వ [illegible] హిట్లరూ
అప్పు నాకదుపుకోత తీరెనోయిహిట్లరూ॥

రాయలసీమ కరువునిధి

20-5-43 నుండి 26-5-43 వరకూ జమాఖర్చులు

జమ

క్రిందటివారం ప్రకటించిన జమలు	2699-12-11
నందిగామతాలూకా రైతుసంఘంద్వారా	34- 8- 0
వంకాయల బంగారతల్లిగారు	100- 0- 0
మునగాల కుటుంబరావుగారు	10- 0- 0
పాటిబండ్ల కేశవరావుగారు	5- 0- 0
భీమవరపు కోటిరెడ్డిగారు	2- 0- 0
బాపట్లతాలూకా కమ్యూనిస్టుకమిటీద్వారా	20- 0- 0
తిరువూరుతాలూకా రైతుసంఘం అర్గనైజరుద్వారా	30- 0- 0
గుంటూరుజిల్లా రైతుసంఘంద్వారా	160 -0- 0
తూర్పుగోదావరిజిల్లా రైతుసంఘంద్వారా	100- 0- 0
అదిరెడ్డి అప్పారావుగారు	1- 0- 0
దోమ నారాయణరావుగారు	1- 0- 0
కర్రి నరసింహామూర్తిగారు	1- 0- 0
వీరబాపరంలో చిల్లరవసూళ్ళు	2- 0- 0
	3165- 4-11

ఖర్చు

క్రిందటివారం ప్రకటించిన ఖర్చులు	2309-5-0
వర్కర్లకు	
బళ్ళారి జిల్లా క్యాంపులు	
[illegible]	40-6-0
[illegible]	40-8-0
కర్నూలు జిల్లా క్యాంపులు	
[illegible]	20-4-0
జిల్లా రైతుసంఘంద్వారా కరువు బాధితులకు	350-0-0
	2760-9-0
నేటి నిల్వ	404-11-11
	3165-4-11

నండూరి ప్రసాదరావు
ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధాన కార్యదర్శి,
27—5—43

రీసెటిల్మెంటు రేట్లు రద్దుచేయాలి!

రైతుల ఆందోళన

★

రీసెటిల్మెంటు రేట్లను రద్దుచేయాలని, పొగాకు పన్ను చట్టాన్ని రాష్ట్ర రైతుసంఘం సూచించిన సవరణలతో మార్పుచేయాలని తీవ్రమైన ఆందోళన జరుగుతోంది.

సత్తెనపల్లి తాలూకా

సత్తెనపల్లి తాలూకాలో 5 దళాలు 90 గ్రామాల్లో సంచారం చేశాయి. మొత్తం 7750 మంది సభలకు హాజరయ్యారు. 3850 కరపత్రాలు పంచిపెట్టారు. "పొగాకు పన్ను చట్టం మార్చాలి" అనే మహజరుపై [illegible] మంది, రీసెటిల్మెంటు రేట్లను రద్దు చేయాలనే మహజరుపై 3817 మంది సంతకాలు చేశారు.

మే 10 వ తేదీనుంచి 20 వ తేదీవరకు వివిధ గ్రామాల్లోనూ సంచారం చేసి దళాలన్నీ సత్తెనపల్లి చేరుకున్నాయి.

పొట్ట వర్షం కురుస్తున్నా 30 గ్రామాలనుంచి [illegible] మంది రైతులు "తగ్గాలి తగ్గాలి పొగాకు పన్ను" "పోవాలి పోవాలి రీసెటిల్మెంటు" అనే గీతాలతో ఊరేగింపు జరిపి తాలూకా తాశీల్దారువద్దకు వచ్చారు. [illegible] తాలూకా రైతుసంఘ అధ్యక్షులు శ్రీ [illegible] అమరారెడ్డిగారు [illegible] జిల్లా రైతుసంఘ కార్యదర్శి కొల్లా వెంకయ్యగారు, రైతుసంఘ కార్యవర్గ సభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్యగారు పాల్గొన్నారు. ప్రచార సందర్భంలో [illegible] స్థానిక యిబ్బందుల్ని [illegible] పొందుపరచారు.

[illegible] విషయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని, స్థానిక సమస్యల విషయంలో రైతుసంఘం [illegible] తీసుకొని స్థానిక యిబ్బందుల్ని [illegible] కృషిచేస్తానని తాశీల్దారు సమాధానం చెప్పారు.

తెనాలి తాలూకా

తెనాలి తాలూకాలో సంచారం చేస్తున్న మూడో [illegible] ఫిర్కాలో 16 వ తేదీనుంచి 30 వ తేదీ వరకు సంచారంచేశారు ఈమని, పేరకలపూడి, చినపాలెం, శృంగారపురం, దుగ్గిరాల మొదలైన గ్రామాలలో బహిరంగసభలు పెట్టారు. మొత్తం సభలకు 487 మంది హాజరయారు.

నాల్గవ ప్రచారకదళంవారు మే 15 వ తేదీన బయలుదేరి 28 వ తేదీవరకు పాండాలవరం, అమృతలూరు, గోవాడ, మూల్పూరు, [illegible] వగైరా 12 గ్రామాల్లో సంచారం చేశారు. సభలకు 2700 మంది పురుషులూ, 550 మంది స్త్రీలూ వచ్చారు మహజర్లపై 800 సంతకాలు చేయించారు.

గుంటూరుతాలూకా

గుంటూరు తాలూకా వడ్లమూడిఫిర్కాలో సంచారం చేస్తున్న ప్రచారదళం 17 వ తేదీని ప్రారంభించి మెల్లెంపూడి, నూతక్కి గ్రామాల్లో సభలు జరిపారు. మూడువందలమంది రైతులు సభలకు హాజరయ్యారు. చిర్రావూరు, పెదవడ్లపూడి గ్రామాల్లో మహజర్లపై సంతకాలు తీసికొన్నారు. ప్రతిచోటా రైతులు విరివిగా మహజర్లపై సంతకాలు పెట్టుతున్నారు.

తాడికొండ ఫిర్కాలో సంచారం చేస్తున్న ప్రచారకదళంవారు 17 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు పొన్నెకల్లు, వెనిగళ్ళ, తాడికొండ గ్రామాల్లో సంచారం చేశారు. సభలకు 9 వందలమంది హాజరయ్యారు. మహజర్లపై రైతులు విరివిగా సంతకాలు చేస్తున్నారు. ఈ దళంవారు తాడికొండ తిరునాలలో రాయలసీమ కరువునిధికి 48 రూపాయలు వసూలు చేశారు.

పొన్నెకల్లులో 18 వ తేదీన ఊరేగింపూ, బహిరంగసభా జరిగింది. సభకు వందమంది హాజరయ్యారు.

రీసెటిల్మెంటురేట్లు పోవాలి, పొగాకుపన్ను చట్టం మార్చాలని తీర్మానించారు.

నర్సరావుపేటతాలూకా

నర్సరావుపేట తాలూకాలో సంచారంచేస్తున్న 2 వ ప్రచారకదళం 15 వ తేదీన కనుపర్తిలో 2 గ్రూపు సమావేశాలూ, ఒక బహిరంగసభ ఏర్పాటుచేశారు. సభకు నాలుగువందలమంది హాజరయ్యారు.

16 వ తేదీన రావిపాడులోసభ జరిగింది. మూడు వందలమంది సభకు వచ్చారు. 17 వ తేదీన రూపెనగుంట్లలోనూ, 18 వ తేదీన దేవరంపాడులోనూ సభలు జరిగాయి. మొత్తం 850 మంది సభలకు హాజరయ్యారు

20 వ తేదీన చేజర్లలో ఒక గ్రూపు సమావేశం ఏర్పాటుచేయబడింది. 21 తేదీన నంతగుడిపాడులో రెండు గ్రూపు సమావేశాలూ, ఒక బహిరంగ సభ జరిగాయి వందమందికిపైగా హాజరయ్యారు. అన్నిచోట్లా మహజర్లపై రైతులు విరివిగా సంతకాలు చేశారు

బాపట్ల తాలూకా

బాపట్ల తాలూకాలో సంచారం చేస్తున్న మూడవ ప్రచారకదళంవారు 21 వ తేదీన నంతరావూరులోనూ, 22 వ తేదీన కుంకలమర్రులోనూ సభలు జరిపారు. సభలకు 650 మంది హాజరయ్యారు.

ఏలూరు తాలూకా

ఏలూరు తాలూకాలో 11 వ తేదీన పాతపెదపాడు వాటవర్రు గ్రామాల్లోనూ, 12 వ తేదీన సత్యవోలు, కొవ్వలి గ్రామాలలోనూ, 14 వ తేదీన [illegible] లోనూ, 15 వ తేదీన [illegible] లోనూ, 16 వ తేదీన పెదకడిమిలోనూ, దుగ్గిరాలలోనూ, 18 వ తేదీన [illegible] అంకమగూడెంలోనూ రైతుసమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలలో రీసెటిల్మెంటు రేట్లను రద్దుచేయాలనీ, పొగాకు బిల్లును రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో మార్పుచేయాలనీ, మద్రాసు [illegible] వర్కర్సు బిల్లును రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో చట్టం చేయాలనీ తీర్మానించారు.

19 వ తేదీన సమావేశమైన బెజవాడ తాలూకా తోట్లవల్లూరు గ్రామ రైతుసంఘంవారు రీసెటిల్మెంటు రేట్లను రద్దుచేయాలనీ, పొగాకుపన్ను చట్టంలోనూ, ఇరిగేషన్ బిల్లులోనూ రాష్ట్రరైతుసంఘం సూచించిన సవరణలతో మార్పుచేయాలనీ తీర్మానించారు.

★

కూలీల విజయం

కృష్ణాజిల్లా వీరంకిలాకులో కమీషన్ కొట్లలో పని చేస్తున్న కాటాకూలీలు జీవితావసర వస్తువుల ధరలు పెరగటంవల్ల కాటాకూలి పెంచవలసినదిగా యజమానుల్ని కోరారు కాని యజమానులు [illegible] కుండా కాలయాపన చేస్తూవచ్చారు. మే 6 వ తేదీన కూలీలంతా సమ్మెచేశారు. జిల్లా రైతుసంఘ సభ్యులు బొబ్బ వెంకటసుబ్బయ్యగారు జోక్యం కల్పించుకొని తగాదా పరిష్కారం చేశారు.

బస్తా ధాన్యం ఖరీదు ఆరు రూపాయలుంటే మూట బస్తాలకూ కాటాకూలి 1-8-0 చొప్పునా, ఆపైన పెరిగే ప్రతి రూపాయకూ పావలా చొప్పునా [illegible] ఇవ్వటం అంగీకరించారు. బస్తాధర 12 రూపాయలు మించితే ఆపైన ప్రతి రూపాయకూ 0-2-0 చొప్పున ఏర్పాటుచేయటానికికూడా అంగీకరించారు. వడ్లు ప్రకారం పాతరేటు 1-14-0 బదులు ఇప్పుడు 2-12-0 యివ్వాలి. ఇదేవిధంగా కొట్టుపోత, [illegible] పసుపు వగైరా పనులమీదకూడా పెరుగుతుంది.

★

వ్యవసాయకూలీ సమావేశాలు

మొదటి కృష్ణాజిల్లా వ్యవసాయ కూలీసమావేశం మే 23 వ తేదీన చినఓగిరాలలో శ్రీ కోనేరు [illegible] రావుగారి అధ్యక్షతన జరిగింది. కామ్రేడ్ [illegible] సుందరయ్యగారు సభను ప్రారంభించారు. కామ్రేడ్ చల్లపల్లి నారాయణరావుగారు స్వాగతోపన్యాసం చేశారు. వివిధప్రాంతాలనుంచి మొత్తం 182 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. 60 మైళ్ల దూరంనుంచికూడా ప్రతినిధులు దళాలుగా బయలుదేరి నడచి వచ్చారు. సమావేశంలో తయ్యారు కామ్రేడ్సు [illegible] పాటలు పాడారు. [illegible] అహారసమస్య గురించి, అధికోత్పత్తి గురించి, [illegible] కూలీల సమస్యల్ని గురించి, మంగళాపురం [illegible] తీర్మానాలు చేశారు.

యుద్ధ అలవెన్సుకోసం కృషి చేస్తున్న ఉయ్యూరు పంచదార ప్యాక్టరీ కార్మికుల నైదుగురిని పనినుండి తొలగించిన ప్యాక్టరీ యజమానుల చర్యల్ని తీవ్రంగా నిరసించారు. ఎట్టి షరతులూ లేకుండా వెంటనే వారిని పనిలో చేర్చుకోవాలి, కార్మికుల కనీసకోర్కెలను నెరవేర్చవలసిందిగా ప్యాక్టరీయజమానుల్ని కోరారు. పనినుంచి తొలగించబడ్డ కార్మికుల సహాయనిధికి నాలుగు రూపాయలు వాళ్లవాళ్లు పైసావంతు వసూలు చేసి ఇచ్చారు.

[illegible] లో జిల్లా రైతుసంఘం తరపున కామ్రేడ్ [illegible] వెంకయ్య, జిల్లాకమ్యూనిస్టుకమిటీ తరపున కామ్రేడ్ [illegible] వెంకటేశ్వరరావూ పాల్గొని రైతుసామరస్యాన్ని గురించి, ప్రస్తుత సమయంలో కూలీల కర్తవ్యాన్ని గురించి ఉపన్యసించారు.

[illegible] దివితాలూకా వ్యవసాయ కూలీసంఘం [illegible], మల్లెమిల్లి, మంగళాపురం, వెల్లిపాలెం కార్మికసంఘాలకూ ఎర్రజెండాలను బహూకరించారు.

ఈ సంవత్సరం దివితాలూకాలో 86 సంఘాలూ, 8436 సభ్యులూ, గుడివాడ తాలూకాలో 40 సంఘాలూ 2781 సభ్యులూ, గన్నవరం తాలూకాలో 45 సంఘాలూ, 3100 సభ్యులూ, బందరు తాలూకాలో 25 సంఘాలూ 2850 సభ్యులూ, బెజవాడ తాలూకాలో 24 సంఘాలూ, 1477 సభ్యులూ, నూజివీడు తాలూకాలో ఒక సంఘమూ, 111 సభ్యులూ మొత్తం జిల్లాలో 241 సంఘాలూ, 18555 సభ్యులూ ఉన్నారని కార్యదర్శి తన నివేదికలో తెలియజేశారు.

నూతన సంవత్సరానికి కామ్రేడ్ గుంటూరు బాపయ్యను అధ్యక్షులుగానూ, కామ్రేడ్ మేడూరు శ్రీరాములును ప్రధాన కార్యదర్శిగానూ, కామ్రేడ్ ఇలగ నోటుకు సహాయకార్యదర్శిగానూ, కామ్రేడ్స్ చల్లపల్లి నారాయణరావు, కొమ్మూరి ఏసురత్నం, అయ్యంకి దాసీదు, మలిరెడ్డి లక్ష్మయ్య, పాగోలు జ్ఞానసుందరరావు, కోసినాం [illegible], పోతరాజు హరిదాసు, అన్నవరపు ప్రకాశరావుగార్లను కార్యవర్గసభ్యులుగనూ ఎన్నుకున్నారు.

దివితాలూకా కూలీసమావేశం

దివితాలూకా కూలీ ప్రతినిధుల సమావేశం 15 వ తేదీన పెదప్రోలులో కామ్రేడ్ చల్లపల్లి నారాయణరావు అధ్యక్షతన జరిగింది 25 మంది ప్రతినిధులు సమావేశానికి వచ్చారు.

నూతనసంవత్సరానికి కొమ్మూరు ఏసురత్నంగారిని అధ్యక్షులుగనూ, కె. యస్. రంగనాయకులు గారిని కార్యదర్శిగనూ ఎన్నుకున్నారు.

యువకులు - విద్యార్థులు

మేనెల 20, 21, తేదీలలో తెనాలితాలూకా యువజనసంఘ ప్రతినిధుల సమావేశం కామ్రేడ్ కొండపనేని రామారావు అధ్యక్షతన తెనాలి మార్కెట్ పేటలోని యువజనసంఘ కార్యాలయంలో జరిగింది. ఆఫీసు హాలంతా సోవియట్, చైనా, యుద్ధచిత్రాలతోనూ, ప్రజా నాయకుల పటాలతోనూ అలంకరించబడింది.

సభాప్రారంభానికి ముందు బావులూరు బాలసంఘంవారు ఫాసిస్టు వ్యతిరేక గీతాలు పాడారు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపైనా, నేడు దేశాన్ని ఆవరించిన ఆహారసంక్షోభంపైనా, తీర్మానాలు చేశారు. ప్రతి గ్రామసంఘమూ గ్రంధాలయాన్నీ, రాత్రిపాఠశాలనూ, బాలసంఘాన్నీ ప్రచారకదళాన్నీ ఏర్పాటుచేయాలని తీర్మానించారు. 1500 సభ్యత్వాన్ని చేర్పుటకు కూడా ప్రతినిధులు కోటా తీసికొన్నారు. జిల్లాయువజనసంఘాధ్యక్షులు కామ్రేడ్ మాదలవీరభద్రరావు విజ్ఞప్తిచేయగానే సంఘ నిధికి గ్రామసంఘాలనుండి నలభై రూపాయలూ, వ్యక్తులనుండి ఎనిమిదిన్నర రూపాయలూ వసూలైంది. 21 వ తేదీ సాయంకాలం 150 మంది యువకులతో ఊరేగింపు జరిగింది. బస్‌స్టాండువద్ద బహిరంగసభ జరిగింది. పాటలూ, బుర్రకథా గొల్లసుద్దులు మొదలయిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయబడింది

నూతనసంవత్సరానికి కామ్రేడ్ కొండపనేని రామారావును అధ్యక్షులుగనూ, కామ్రేడ్ కావరనేని కోటేశ్వరరావును కార్యదర్శిగనూ ఎన్నుకున్నారు.

యువజన, విద్యార్థిదళాల ప్రచారం

కృష్ణాజిల్లా యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన దివితాలూకా కొడాలిలో ప్రచారక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయబడింది. 60 గురు యువకులూ, విద్యార్థులూ శిబిరంలో శిక్షణ తీసికొన్నారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలనుగురించి, ఆహారసమస్య, ప్రజారక్షణదళాలను గురించి శిబిరంలో శిక్షణ యిచ్చారు. రాజకీయ ప్రచారానికి సంబంధించిన బుర్రకథ, తత్వాలూ, కోయవేషమూ, గొల్లసుద్దులూ, [illegible], బుడబుక్కల మొదలయిన విచిత్ర విచిత్ర వేషాల్లో శిక్షణ యివ్వబడింది. "[illegible]" అనే నాటకం కూడా నేర్పబడింది.

శిక్షణ తీసికొన్నవారు 8 ప్రచారక దళాలుగా బయలుదేరి దివి, బందరు, గుడివాడ, కైకలూరు, గన్నవరం, బెజవాడ, నందిగామ తాలూకాల్లో ప్రచారం చేస్తున్నారు.

బందరుతాలూకా ప్రచారకదళం మే 14 వ తేదీనుంచి 21 తేదీవరకు పెడన, గూడూరు, గుండేవల్లి, చేవెంద్ర, బంటుమిల్లి, పెందుర్రు, పోలవరాక గ్రామాల్లో సంచారం చేశారు. ప్రతి గ్రామంలోనూ సభలూ, బుర్రకథలూ, వేషాలూ ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం 7050 మంది ప్రజలు హాజరయ్యారు.

గన్నవరం తాలూకాలో సంచారం చేస్తున్న దళం వెల్దిపాడు, [illegible], చినఓగిరాల గ్రామాలలో సభలూ, వేషాలూ, బుర్రకథలూ ఏర్పాటు చేశారు. మొత్తం 8100 మంది ప్రజలు హాజరయ్యారు.

నందిగామ తాలూకాదళం వీరులపాడులో బుర్రకథ వేషాలు ప్రదర్శించారు. 400 మంది సభకు హాజరయ్యారు.

బెజవాడ తాలూకాదళంవారు కొండపల్లి ఫిర్కాలో ప్రచారంచేస్తూ రాయనపాడు, కొలూరు, మూలపాడు గ్రామాల్లో సభలూ, వేషాలూ ప్రదర్శించారు ఆకర్షణీయమైన వివిధపద్ధతులద్వారా ఫాసిస్టువ్యతిరేక ప్రచారం చేస్తున్న [illegible] దళసభ్యుల్ని ఏడుగురిని పోలీసులు అరెస్టుచేశారు.

కార్మికుల కష్టాలను అధికారులు గుర్తించుటలేదు

ఉయ్యూరు ప్యాక్టరీలో పనిరోజుల్లో పనిచేసేవారు సుమారు 1000 మంది. ఎల్లప్పుడూ పనిచేసేవారు 110 మంది ఎప్పుడూ పనిచేసేవారికైనా పనిరోజుల్లో ఒక జీతం, తక్కిన రోజుల్లో ఒకజీతం ఇస్తున్నారు. పీళ్ళకి 8 సంవత్సరాలనుంచి పనిచేస్తున్నా ఇంక్రిమెంట్లు లేవు. విమాన దాడియాత్రలనుండి ప్రాణాలను రక్షించుకోటానికి తగిన రక్షణ ఏర్పాట్లయినా లేవు. భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోడానికికూడా తగినఏర్పాట్లులేవు. దెబ్బలు తగిలినవారికి సరిగా నష్టపరిహారం ఇవ్వటంలేదు. నోటీసు యివ్వకుండా పనిలోనుంచి తీసివేయడం, హద్దూపద్దూ లేకుండా ఇష్టం వచ్చినట్లు జరిమానా వేయడం [illegible]. పనివారికి ప్రావిడెంటుఫండు లేదు. సిక్కులీవు, ప్రివిలేజ్‌లీవు, కాజువల్‌లీవులను వాడనివ్వరు. హిందువులకు, మహమ్మదీయులకు వేరు వేరుగా వంటుగ వెలవు లిస్తారు. కోఆపరేటివ్ స్టోర్సులో పనివారికి [illegible] ఉన్నప్పటికీ దాని నిర్వహణలో వారికి జోక్యం కలిగి యుండనివ్వరు. వీటన్నిటికి తోడు రోజూ ఎవరో ఒకరికి బందబూతులు, దెబ్బలు తప్పవు.

యుద్ధ అలవెన్సు విషయంలో పనిరోజుల్లో ఇచ్చే జీతాలమీద 25% ఇంక్రిమెంటిచ్చి, అదనంగా మూడు రూపాయలు అలవెన్సు ఇవ్వవలసిందని కోరారు. అందుకు మానేజరు మొదట్లో అంగీకరించి, రెండు రోజుల తరువాత మాట మార్చి ఏదో తవకు తోచిన [illegible] ఇస్తానన్నారు. దానిమీద పనివారిలో ఆందోళన బయలుదేరింది.

పనివారిని ఇలాంటి దుర్భర పరిస్థితులనుండి కాపాడి, వారి న్యాయమైన హక్కుల్ని సాధించడానికి యూనియన్ ఏర్పడింది. దీనివల్ల తమకు కలుగగల ప్రయోజనాలను గుర్తించి పనివారిలో చాలమంది, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి తమ యూనియన్‌ని బలపరచుకోడానికి కృషిచేస్తున్నారు. ఈ ఐక్యసంఘటనను విచ్ఛిన్నంచేయడానికి ప్యాక్టరీ యజమానులు చేతుల్లోని [illegible] కార్మికవర్గ ద్రోహులు, కొందరు అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు. ఈమధ్య ప్యాక్టరీ యజమానులు 15 రోజుల నోటీసుతో వరుసగా ఐదుగురిని [illegible] దానిమీద కార్మికులందరూ సమ్మెచేసి, వారిని మళ్ళీ పనిలోకి తీసుకొనేలా చేయడానికి సిద్ధపడ్డారు. యూనియన్ నాయకులు, సమ్మె [illegible] ఫలితాలను వారికి నచ్చచెప్పారు.

యూనియన్‌ని అంగీకరించేలా చేయడానికి, ఆ ముగ్గురిని మళ్ళీ పనిలోకి తీసుకొనేలా చేయడానికి రాయబారాలు జరిగాయి, కాని, అవి యింతవరకు ఫలించలేదు. ఉయ్యూరు ప్యాక్టరీ పనివారందరూ, [illegible] యూనియన్‌లో చేరి, ఏక [illegible] తమ కోరికలను ప్రకటించిననాడు [illegible] నెరవేరగలవు.

గుంతకల్ లోకోషెడ్‌లో తీవ్రపరిస్థితులు

గుంతకల్ లోకోషెడ్డులోని కార్మికులు తమ కష్టాలను [illegible], వాటిని తీర్చడానికి ప్రయత్నించకుండా లోకోఫోర్మన్, డి. టి. యస్ వి. లు, కార్మికులను దూషిస్తూ, సస్పెండు చేస్తాం అంటూ బెదరించడం ప్రారంభించారు. బాధ్యతనెరుగని ఈ ప్రవర్తన ఫలితంగా కార్మికులలో తీవ్రమైన అసంతృప్తి బయలుదేరింది ఇందుకు తగినచర్య తీసుకోడానికి కూడా సిద్ధపడుతున్నారు. యూనియన్ నాయకులు గ్రూపుమీటింగుల ద్వారా, ఇప్పటి పరిస్థితుల్లో కార్మికుల కర్తవ్యాన్ని బోధించి, అలాంటి చర్యల నుండి మరలించారు.

మొన్న 13 వ తేదీ సాయంత్రం కామ్రేడ్ గోవిందులు అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. చాలమంది కార్మికుల ఇబ్బందుల గురించి లోకోషెడ్డులో జరిగే అన్యాయాలను గురించి ఉపన్యసించారు.

కార్మికులందరూ యూనియన్ కార్యకర్త సూచన్నా మోదించి సి ఓ. పి. యస్. కి తమ కష్టాలను గురించి ఒక సమిష్టి మహజరు తయారుచేశారు. కార్మికుల కష్టాలను గురించి విచారణచేసేటప్పుడు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుకూడా ఉండాలనికూడా కోరారు ఈ అప్పీలను పై అధికారికి అందచేయమని లోకోఫోర్మన్‌కి ఇచ్చారు కాని, డి టి. యస్. ఈ మహజరునిచూచి మండిపడుచూ షెడ్డుకు వచ్చి యీ అల్లరంతా యూనియన్ కార్యదర్శి మూలంగా వస్తూందనీ, సస్పెండుచేస్తానని బెదిరించాడు. మహజరుమీద సంతకాలు పెట్టినవారందరినీకూడా బెదిరించాడు. లోకో కార్మికులు అమధ్యాహ్నమే సమావేశమయి యీ విక్టిమైజేషన్ నుండి తమ్ము రక్షించాలని సి ఓ. పి. యస్. కు తంతినిచ్చారు.

రేపల్లె పంచాయితీ యూనియన్ కార్మికుల కష్టాలు

రేపల్లె పంచాయితీ యూనియన్‌లో 20 మంది కార్మికులున్నారు. వీరిలో 15 మంది నెల జీతాల పద్ధతిలో నియమించబడ్డారు. 5 గురు చెత్త ట్రోలు వారు కంట్రాక్టర్లకే నియమించబడ్డారు. వీరందరికి పని గంటలు నిర్ణయంలేదు రోజూ 10 గంటల పైగా పని చేయవలసి వస్తుంది. దొడ్లుచేసేపాకీవారికి దొడ్ల సంఖ్య నిర్ణయంలేదు. మొత్తంమీద కార్మికులందరు అక్టింగ్ పద్ధతిలోనే ఉంచబడ్డారు. అధికారులు బందబూతులు తిట్టడం, మెడి బైటికివేయడం జరుగుతూంది. కొత్తగా వచ్చిన యిద్దరికి, ఒక్కొక్కరికి రు 8-0-0 లు చొ॥ నను, మిగతావారికి ఒక్కొక్కరికి 9-0-0 చొ॥ యిస్తున్నారు. యుద్ధ అలవెన్సు 6-8-0 ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించితే 5-0-0 ఇస్తున్నారు కార్మికులు జీతాలు చాలక అప్పులుచేశారు. ఇన్న 14 ఇండ్లు తాకట్టులో వున్నాయి.

మే ఆరవ తేదీన కామ్రేడ్ అరెకొండ వెంకటసుబ్బయ్య వారితో సంబంధం పెట్టుకొని, కష్టాలన్నీ విని అవి పోగొట్టుకొనే పద్ధతులన్నియు వివరించాడు వెంటనే వారు సంఘం స్థాపించుకున్నారు. 15 మంది స్త్రీ పురుషులు సంఘంలో చేరారు.

★

అధికార మదాంధత

[illegible]దివం ఆకోవిడ్వేషన్ సమీపంలో రైలు గమ్ముల పీలల్ని ఎవరో ఊడదీసి అక్కడే పారేసిపోయారు. ఆ మరునాడు పనికి పోతున్న ఇంజనీరింగు గ్యాంగు పనివారు వాటిని చూచి, వెంటనే పర్మనెంటువే ఇన్‌స్పెక్టరుకి తెలియజేశారు అ పెద్దమనిషి వెంటనే ఈ పనివారిని పోలీసులకు వప్పగించి, తనకి చేయమన్నారు. పోలీసు తనకీఅంటే ఏమిటో వేరే చెప్పనక్కరలేదు — లాఠీలతో తెగబాదారు. ఆ అమాయకుడు మరునాడు దెబ్బలకు చికిత్స చేయించుకోడానికి ఆ రోడి వర్తన్ దగ్గరకుపోతే, పి. డబ్ల్యు. ఇన్‌స్పెక్టరు సర్టిఫికేటు లేదు కాబట్టి, మందివ్వను పొమ్మన్నారట.

గ్యాంగుపనివారు తమ బాధ్యతను గుర్తించి పని చేసినందుకు ప్రతిఫలం లాఠీదెబ్బలు, మందుకవి పోతే—కొట్టించినవారిదగ్గర్నుంచి సర్టిఫికేటు కావాలట. అధికార మదాంధతకు అంతకన్నా గొప్ప నిదర్శనం అక్కర్లేదు రైల్వేయూనియన్ వెంటనే ఈ విషయంలో కలుగజేసుకొని జిల్లా యింజనీరుకి, మెడికల్ ఆఫీసరుకి, తగినచర్య తీసుకోవలసిందని అప్పీలు చేసింది.

పెళ్ళికట్నాలు

క్రొలునపాములో శ్రీ వెల్లంకి వెంకయ్య చౌదరి గారు తన కుమారుడు బ్రహ్మయ్యగారి వివాహ సందర్భంలో కృష్ణాజిల్లా రైతుసంఘానికి 116-0-0 విరాళమిచ్చారు.

కృష్ణాజిల్లా తిరువూరులో కామేశ్వరమ్మ, శ్రీకృష్ణయ్య గార్ల వివాహసందర్భంలో పార్టీకి 2-0-0, రైతు సంఘానికి 1-0-0, రాయలసీమ నిధికి 1-0-0 విరాళమిచ్చినారు. పెళ్ళి పెద్దలు 25-8-0 రాయలసీమ నిధికి రైతుసంఘానికి 0-8-0 ఇచ్చారు.

సూరవరంలో కె. నరసింహారావు పెళ్ళి సందర్భంలో రాయలసీమ నిధికి 3-0-0 విరాళమిచ్చారు.

గుంటూరుతాలూకా మెల్లెంపూడిలో శ్రీ అన్నపురెడ్డి నాగిరెడ్డిగారు తనవివాహసందర్భంలో గుంటూరు తాలూకా యువజన సంఘానికి 5-0-0, తాలూకా కమ్యూనిస్టుపార్టీ కమిటీకి 5-0-0, గ్రామ యువజన, రైతుసంఘాలకు చెరి రెండురూపాయిలు విరాళాలు ఇచ్చారు. రాయలసీమ కరువునిధికి చందాలుప్రోగుచేసి రైతుసంఘంద్వారాపంపుతామని రైతులువాగ్దానంచేశారు.

కంతంరాజుకొండూరులో లంకా వెంకటప్పయ్యగారి ద్వితీయ కుమార్తె వివాహసందర్భంలో కమ్యూనిస్టు పార్టీకి 5-0-0 విరాళమిచ్చారు.

కైకలూరుతాలూకా [illegible] గ్రామంలో [illegible] వివాహ సందర్భంలో రాయలసీమ కరువునిధికి [illegible] విరాళమిచ్చారు.

కె. [illegible] తాలూకా నల్లకోడులో వెంకటనరసమ్మ, [illegible]ల వివాహసందర్భంలో, వరుడు [illegible] పార్టీకి 5-0-0, గ్రామ యువజనసంఘానికి [illegible] ప్రశిక్షణకి 3-0-0, గ్రామరైతుసంఘానికి [illegible] వధువు గ్రామమహిళా సంఘానికి 3-0-0 [illegible] ఇచ్చారు

బెజవాడ తాలూకా చిలుకలవారిగూడెంలో [illegible] సుబ్బారెడ్డి, పార్వతమ్మల వివాహసందర్భంలో [illegible] 25-0-0, రాయలసీమ కరువునిధికి 20-0-0 [illegible] లయింది.

రావి ఆవంచవరంలో కామ్రేడ్స్ గోవిందరావు [illegible]ల వివాహ సందర్భంలో పార్టీకి 10-[illegible], రాయలసీమ పండుకి 5-0-0, మహిళా సంఘానికి 10-0-0 ఇచ్చారు.

బొబ్బర్లంకలో కామ్రేడ్ తరిమె కోటిరత్నం [illegible] సోదరి వివాహసందర్భంలో సంతోషంతో పార్టీకి 1-0-0, రాయలసీమ కరువునిధికి 1-0-0 ఇచ్చారు.

మద్రాసురాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ప్రథమసమావేశం

మద్రాసురాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ప్రథమ సమావేశం జూన్ 26, 27 తేదీలలో, కోయంబత్తూరులో జరుగుతుంది యూనియన్‌లన్నీ డెలిగేట్లను పంపాలని కార్యదర్శి, కోరుతున్నారు. వివరాలకు కార్యదర్శి, మ. రా. టి. వి. కాం. 2 ఆయాద్‌ముదలివీధి, చింతాద్రిపేట, మద్రాసు కిరాయాలి.

కె. యల్. నరసింహం రిపోర్టు చదివారు. యూనియన్ సభ్యత్వం 12,261 నుంచి 15,300 కి [illegible] యూనియన్‌ని బలపర్తతం చేయడానికి కార్యకర్తలను [illegible] చేసుకున్నారు. రైల్వేకార్మికుల కష్టాలను [illegible] రైల్వే ఏజంటుకి మెమొరాండం పంపడానికి [illegible] నియమించారు.

యం. యస్. యం. పనివారలసంఘ కేంద్రకమిటీ సమావేశం

యం. యస్. యం. రైల్వేపనివారల కేంద్రకార్యనిర్వాహకవర్గ సమావేశం పెరంబూరు (మద్రాసు)లో మే 17, 18, 19 తేదీలలో జరిగింది. అన్నిబ్రాంచీల నుంచి ప్రతినిధులు వచ్చారు. అధిక ధరల అలవెన్సు కోసం రైల్వేపనివారలు జరిపిన ఆందోళన, ఢిల్లీలో జరిగిన అఖిల భారత రైల్వే పనివారల సమావేశం రైల్వేబోర్డుతో సంప్రదింపులు సాగించడానికి ఒకకమిటీని నియమించడం, రైల్వే అధికారులు యుద్ధ అలవెన్సు ఇవ్వ నిరాకరించడ—వీ టన్నిటిని పరిశీలించి, ఈసమావేశం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఎడ్జుడికేటరుని నియమించాలని తీర్మానించింది. అన్నిబ్రాంచీలు, అన్నివిధాల ఈ తీర్మానాన్ని బలపరచాలని కార్యక్రమం ఇచ్చింది. తరువాత ప్రధాన కార్యదర్శి

కుట్టుపనివారల సంఘాలు

తెనాలిలో శంకరలాల్ జగోడియా [illegible] కార్ఖానా వుంది. ఇందులో దాదాపు 200 మంది పని చేస్తున్నారు. యుద్ధానికి పూర్వం నిక్కరుకు పండిన 0-2-0 రేటునే ఈ అధిక ధరల రోజుల్లో [illegible] న్నారు. రేటు పెంచి ఇకమీదట 0-3-0 చొప్పున ఇప్పించాలని ఈమధ్య పనివారందరూ సమ్మె చేశారు. కాని, ఫలితం దక్కలేదు. దానితో పనివారు యూనియన్ అవసరాన్ని గుర్తించారు. కామ్రేడ్ మహబూబ్ కృషి ఫలితంగా టైలర్ అబ్దుల్ కరీం అధ్యక్షతను కుట్టుపనివారు సభ జరిపారు అబ్దుల్‌కరీం అధ్యక్షులుగాను, మహబూబ్ కార్యదర్శిగాను ఒకసంఘం ఏర్పడింది. 65 గురు సభ్యులుగ చేరారు.

రాజమండ్రిలో కూడా ఈమధ్యనే కుట్టుపనివారి సంఘం ఏర్పడింది. ఈసంఘ ప్రథమ సమావేశంలో, చిన్న కుట్టుపనివారికి ఏలాంటి అన్యాయం జరుగనీయమని హామీ ఇచ్చారు. 18 గ్గురు గల ఆర్గనైజింగ్ కమిటీని నియమించారు.

★

కార్మికుల ఐక్యఆందోళన ఫలించకతీరదు

గ్రూడూరులో రైల్వే ట్రాన్సుపోర్టు గాంగ్ కూలీల ఏప్రిల్ 26 వ తేదీనుండి చేస్తు దీన సమ్మె మే 10తో ముగిసింది. కూలీల కనీసకోర్కెలను స్టేషన్ మాస్టరు అంగీకరించారు. 1000 మణుగుల బరువుకి ఇదివరకు 2 4-0 కూలి ఇచ్చేవారు. ఈరేటు ఇప్పుడు 4 అణాలు పెరిగింది. ఇకమీదట రోజుకి 9 గంటలు మాత్రమే పని రైటర్లు కూలీలను తమ స్వంతపనికి పంపకూడదని కూడా అంగీకరించారు. ఈ విజయాలవల్ల కలిగిన ఉత్సాహంతో కూలీలందరూ రైల్వే యూనియన్‌లో చేరడానికి అంగీకరించారు.

వారంతో ఊరేగింపు బయలుదేరి రైల్వే గార్డెన్ కి వెళ్ళింది. కామ్రేడ్ వెంకటేశ్వర్లు, కామ్రేడ్ రామలింగయ్యగారు, డైరెక్టర్‌తో మాట్లాడానికి వెళితే పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేస్తానని, నోరెత్తి మాట్లాడవద్దని దబాయించడం ప్రారంభించారు. అయినా పనివారు చెక్కుచెదరలేదు. చివరకు డైరెక్టర్ దిగిరాక తప్పిందికాదు ప్రభుత్వం శాంక్షనుచేయగానే 6-8-0 అలవెన్సు ఇస్తానని రాసిఇచ్చారు. అంతటితో తాత్కాలికంగా పనివారు సమ్మె ఆపుచేశారు.

మునిసిపల్ పనివారల విజయం

కేంద్రప్రభుత్వం 6-8-0 యుద్ధఅలవెన్సు ప్రకటించి నప్పటికీ, విశాఖపట్టణం మునిసిపల్ అధికారులు మునిసిపల్ పనివారికి 4-8-0 మాత్రమే యిస్తున్నారు. విశాఖపట్నంలో జీవితప్రమాణ 202వుంది. కామ్రేడ్ కె. వెంకటేశ్వరరావుఅధ్యక్షుడుగాను, బంగారుపైడయ్య కార్యదర్శిగాను, మునిసిపల్‌పనివారలసంఘం పనిచేస్తూంది. యుద్ధఅలవెన్సు హెచ్చుదలకోసం, మే 19 వ తేదీన సమ్మెజరిగింది. అనాటిసాయంత్రం 200 మంది పని

నెల్లూరుజిల్లాలో కార్మికవిజయాలు

గూడూరులో 40 మంది బొగ్గువానివారు ఈమధ్య సమ్మెచేశారు. దీని ఫలితంగా వాగను ఒకటికి కూలీ 1-3-0 నుంచి 1-8-0 కు పెరిగింది. వెంకటగిరిలో మన కామ్రేడ్సు కృషి ఫలితంగా చేనేత పారిశ్రామికులకు చీర 1-8 కూలి 1-0-0 హెచ్చించారు. నెల్లూరు మునిసిపల్ వర్కర్సుకి యుద్ధ అలవెన్సు నెలకు రూపాయి ఇవ్వాలని కౌన్సిల్ తీర్మానించింది. కోవూరు చేనేత పారిశ్రామికులు, ఆందోళన ఫలితంగా ఇప్పుడు ఎక్కువ కిరసనాయిలు పొందుతున్నారు.

వర్షాలుకురిసినా విత్తనాలకు గింజలు లేవు

రాయలసీమలో రాష్ట్ర రైతుసంఘాధ్యక్షుని పర్యటనం

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘాధ్యక్షులు కడియాల గోపాలరావుగారు ఇలా ప్రకటిస్తున్నారు :

భయంకర క్షామపరిస్థితులవల్లా, ఆహారపదార్థాల విపరీతమైన ధరలు పెరగటంవల్లా, రాయలసీమ వాసులు తల్లడిల్లిపోతున్నారు. అనంతపూర్ జిల్లాలో 11 ఫామిన్ క్యాంపులున్నాయి. ఈ క్యాంపుల్లో 30 వేలకు పైగా కూలీలు, రైతులు పనిచేస్తున్నారు.

(19వ తేదీ ఆంధ్రపత్రికలో శ్రీ రామ రాజగోపాల [illegible] కూలీలని వ్రాశారు. అది తప్పు) [illegible] ఒక్క ఉరవకొండ తాలూకాలోనే క్యాంపుల్లో 20 వేలమంది, పనిచేస్తున్నారు. దావాల, [illegible] రాయాపురం, సాల్లూరు క్యాంపుల్ని [illegible] క్యాంపుల్లోనూ 28 వేలమంది ఉన్నారు. ఈ క్యాంపుల్లో పనిచేసే స్త్రీపురుషులు [illegible] గురియౌతున్నారు. దావాల క్యాంపులో [illegible] జులుం మహాజాస్తిగా ఉంది. [illegible]

[illegible]

వల్ల కూలికూడా తగ్గిపోతుంది. పదును పెట్టించమని ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా పర్కు ఏజంట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఫామిన్ కోడు ప్రకారం ఆదివారం సెలవివ్వాల్సి వున్నప్పటికీ మంగళవారం సెలవిస్తున్నారు. వంట పూసరిండెంటు కొన్నివారాలవరకు పిల్లలకీ సెలవివ్వటం లేదు. కొంతమందికసలే ఇవ్వడంలేదు. [illegible] వనుసరించి వచ్చు మొదలగు సామగ్రిని ఇవ్వకుండా తగ్గించి యిస్తున్నారు. 14 సంవత్సరాల పిల్లవాళ్ళను కూడా పనిలో చేర్చుకోక వేటకాలకు పంపుతున్నారు.

ఛార్జి ఆఫీసరు చర్యలుకూడా దారుణంగా ఉన్నాయి 12 వందలమంది కూలీలు తమ పనిని పూర్తిచేసికొని ధాన్యం కొలిచి చుకోటానికి పని ఆపితే - ఛార్జి ఆఫీసరు 12 వందల మందికీ అబ్సెంటువేశారు.

స్త్రీల సంగతి మరీ ఘోరంగావుంది. రోజల్లా పనిచేస్తే - చటాకు ధాన్యమూ, అర్థణా డబ్బులూ [illegible]

[illegible]

లకోసం అప్పులు పెట్టుకొంటే-డబ్బు చేరేవరకి కొన్ని నెలలు గడిచిపోతున్నాయి. ఈలోగా రైతుకు అదను పోతుంది.

వ్యవసాయ పనిముట్లకు కూడా ధరలు విపరీతంగా పెరగటంవల్ల రైతు కొనలేకపోతున్నారు. చేతులో రాగిడబ్బు కూడా లేకపోవటంవల్ల, కరువుతో కటకట లాడుతున్న రైతులు అల్లారుముద్దుగా పెంచుకొన్న ఎద్దుల్ని, సేద్యానికి అవసరమైనప్పటికి బెంగుళూరు కసాయి దుకాణానికి అమ్ముకుంటున్నారు.

రైతుసేవకుల కృషి

రాష్ట్ర రైతుసంఘం తరపున 24 మంది వర్కర్లు కరువు క్యాంపులను జయప్రదంగా నడపటానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా యీవర్కర్ల సలహాలవల్ల వీటినన్నియుచేసే బండ్లవాళ్ల కేవలం బాడుగ దృష్టితో కాకుండా తమ సోదరుల బాధలను తొలగించాలనే విశాలదృష్టితో కృషిచేస్తున్నారు.

ప్రభుత్వ కర్తవ్యం

ఈవిధంగా అనేకఅవస్థలకు పాల్పడుతున్న రాయలసీమవాసుల బ్రతుకు తెరువుకోసం ప్రభుత్వము యీక్రింది పనుల్ని వెంటనే చేయాలి.

(1) కూలీలకూ, పనిపిల్లలకూ మధ్యాహ్నం ఎండ తగలకుండా ఉండటానికి పాకలు వేయించాలి.

(2) [illegible]

(3) [illegible]

(4) [illegible]

(5) [illegible]

(6) [illegible]

(7) [illegible]

[illegible]

మహిళాసంఘాలు

బ్రాపట్లతాలూకా జూపూడి గ్రామంలో మే 18 వ తేదీన స్త్రీల సభ జరిగింది. సభకు రెండువందలమంది స్త్రీలు హాజరయ్యారు. కామ్రేడ్ మోటూరి ఉదయం మహిళాసంఘాల ఆవశ్యకతను గురించి ఉపన్యసించింది "చైనా గెరిల్లా" బుర్రకథ చెప్పింది. 195 మంది సభ్యులుగా చేరారు. [illegible] బలపరుస్తూ కొత్త సూచనలను తెలియపర్చే [illegible] చాలమంది సంతకాలు చేశారు.

కృష్ణాజిల్లా వెల్దిపాడులో మే 16 వ తేదీన గ్రామ మహిళా సంఘంసమావేశమైంది. [illegible] శేషమ్మగారిని అధ్యక్షురాలుగనూ, కాట్రగడ్డ [illegible] శేషమ్మగారిని కార్యదర్శినిగనూ ఎన్నుకున్నారు.

17 వ తేదీనుంచి 10 మంది [illegible] దేరి హిందూలా [illegible] అనేకమందిచే సంతకాలుచేయించారు. రాయలసీమ కరువునిధికి కోకలూ, ధాన్యాలు, యాభై రెండు రూపాయల మూడణాలు డబ్బూ ఒకకేజి వియ్యము వసూలుచేశారు.

వీరులపాడు మహిళాసంఘం మే 18 వ తేదీన సమావేశమై కామ్రేడ్ [illegible] అధ్యక్షురాలుగనూ, కామ్రేడ్ వట్టికొండ శ్రీ [illegible] కార్యదర్శిగనూ ఎన్నుకున్నారు.

స్త్రీలకు ఉచితవిద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయించాలని [illegible]

[illegible]

ఆకలి బాధకు ఆగలేక అన్నం దొంగిలిస్తున్నారు

[illegible]

తిరువూరు తాలూకాలో కరువు

[illegible]

బందరులో రేషను కార్డులు సరిగా యివ్వటంలేదు

[illegible]

రైల్వే కార్మికుల ఆందోళన

[illegible]

గుంటూరు జ్యూట్ మిల్లు కార్మికుల ఆందోళన

[illegible]

★ వినాశకాలే విపరీతబుద్ధి

కామ్రేడ్ వి. శ్రీకృష్ణ

"గుఱ్ఱపుతలరాత, అల్లుని ఆలక, పెండ్లాంపదక - [illegible] సాహితవుంది. నేడు మన దేశాన్నిగూడా యీ ఉక్కట్టులే యెదుర్కొన్నాయి. [illegible] పాసిస్టుదాడిని ప్రతిఘటించలేక బర్మా మలయాలమంది పారివచ్చిన ప్రభుత్వం పైనెక్కి కూర్చుంది. దేశరక్షణకై సర్వశక్తుల సమకూర్పుగల జాతీయనాయకులు జైళ్ళలో వున్నారు. ప్రాణాలొడ్డి పాసిస్టుల నెదిరించి మాతృదేశాన్ని కాపాడగల దేశభక్తులలో నిరుత్సాహం [illegible] వ్యాపిస్తోంది. ఆహార సంక్షోభం అధికమైనకొద్దీ అసంతృప్తి [illegible] ప్రజలు పంచమాంగదళ ప్రచారంతో [illegible] పెట్టుతున్నారు. దొరికిన అవకాశాన్నల్లా దేశనాశనానికి ఉపయోగించ జూస్తున్న మాతృద్రోహులు మరో అవకాశానికెదురు చూస్తున్నారు. సమయం కొరకు సరిహద్దున పొంచికూర్చున్నాయి పాసిస్టు [illegible]. ఇంతకంటే విషమస్థితి వేరొకటి ఉంటుందా ?

ప్రభుత్వం. ఆ దెబ్బతో జాతీయోద్యమం ఛిన్నాభిన్నమయింది. అప్పటినుండీ ఎడతెగని కృషిచేస్తే, దానికి గాంధీజీ ఉత్తర ప్రత్యుత్తరాలు తోడయితే, నేటికి కొంతవరకూ కుదుటబడే దశకు వచ్చాయి. చిక్కిన అవకాశాన్నల్లా అరాచకచర్యలను ప్రోత్సహించటానికి ఉపయోగింప [illegible] పంచమాంగదళం దేశభక్తులకు దూరమైపోతోంది. దేశభక్తులు సంఘటితపడినకొద్దీ తమ బ్రతుకుతెరువులు బయటపడుతున్నాయి. ప్రపంచ ప్రజాసంఘటన పాసిస్టు విద్రోహుల నెలా కలవరపెట్టిందో, భారత జాతీయోద్యమ సంఘటన పంచమాంగదళాన్ని అలా కలవరపెడుతోంది. ఈ సంఘటనకు సర్వశక్తులను వినియోగిస్తున్న కమ్యూనిస్టులపై కన్ను కుట్టింది.

వళ్ళు తెలియని పనులు

ఉన్మాదంతో వొళ్ళు తెలియని పనులు ప్రారంభించారు. భారత ప్రజలూ - ప్రపంచ ప్రజలూ యిలా సంఘటితపడటంతో ప్రజాద్రోహుల [illegible]

ప్రజాద్రోహులకు ప్రతిఫలం

[illegible]

కమ్యూనిస్టులపై కన్నెర్ర

[illegible]

[illegible] కీర్తన జరుపుతుంటే, నలభైమంది నల్లజండాల్తో దిష్టిబొమ్మల్లాగా తయారయ్యారు. కామ్రేడ్ రాజేశ్వరరావుపై కర్ర విసిరినందుకు కావలివిన్న ముట్టికాళ్ళకు బుద్ధిచెప్పారు. దినదినాభివృద్ధి పొందుతోన్న ప్రజా ఉద్యమాలను విచ్ఛిన్నం చేయటం యీ విద్రోహుల వశమా? 3 లక్షల సభ్యత్వంగల అఖిల భారత రైతుసంఘానికి నాయకుడైన స్వామీజీ నవమాన పరచేది యీ చవటలేనా? 15000 మంది ప్రేక్షకుల్లో ఉద్రేక పూరితమైన ఉపన్యాసమిస్తుంటే, రైతు ఉద్యమ విచ్ఛేదకులను విమర్శిస్తుంటే, [illegible]

[illegible]

ఆహార అధికోత్పత్తికి కొన్ని ముఖ్యసూచనలు

ఆహార పంటలను అధికంగా పండించడానికి మంచి ఎరువులువేసి భూములను బలపరచడమూ, భూమికి తగినవీ, ఎక్కువగా పండేవీ, అయిన విత్తనాలు వేయడమూ మంచి పద్ధతులు. ఈ పద్ధతులే కాకుండా ఆహార పదార్థాల అధికోత్పత్తి కొరకు విరివిగా కూరగాయలను పండించడమూ, పశువులను బాగా మేపి ఎక్కువ పాలను సంపాదించడమూ, మేకలూ, గొర్రెలూ, కోళ్లూ, బాతులనూ విరివిగా పెంచి మాంసాన్ని, గ్రుడ్లనూ ఎక్కువగా ఉత్పత్తి చేయడమూ కూడా చాలా అవసరం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరైతూ అవలంబిస్తే మంచి ఫలితాన్ని పొందనూవచ్చు. ఆహార పదార్థాల కొరతను పూడ్చుట ద్వారా ఆహారసమస్యను పరిష్కరించనూ వచ్చు.

కూరగాయలు

సామాన్యంగా ప్రతి రైతుకూడా కూరగాయల్ని పండించడంలో అశ్రద్ధ చూపుతాడు. మంచి వసతి గల చోట్లు వున్నప్పటికీ కూరగాయలు పెట్టడు. తన కుటుంబానికి కావలసిన కూరలనుకూడా ఇతర [illegible]

కామ్రేడ్ ముక్కామల నాగభూషణం

విరివిగా తోటలనువేసి, కూరగాయలను పండించాలి. పాదులు పెట్టడంలో కూడా నేలను బాగా బలపర్చి మంచి విత్తనాలను వేయాలి.

పాలు

పశువులను మేపడంలో మనం చాలా అశ్రద్ధ చేస్తున్నాం. ప్రపంచం మొత్తంమీద 69 కోట్ల పశువులుంటే, అందులో సక్కా మన దేశంలోనే 22 కోట్ల పశువులున్నాయి. కాని, ఇతర దేశాలలో లభ్యమయ్యే పాలకంటే మన దేశంలో దొరికే పాలు చాల తక్కువ. హాలెండు, రష్యా, మొదలయిన దేశాలలో ఆవు 1కి సాలుకు 4460 పౌనుల పాలు ఇస్తూంటే, మన దేశంలో ఆవు 1కి సాలుకు 525 పౌనులకంటె ఎక్కువ ఇవ్వడంలేదు. అలాగే గేదెలు కూడాను. హాలెండు దేశంలో గేదె రోజు 1కి 12 సేర్లవరకు పాలిస్తయి. మన దేశంలో గేదె 1కి రోజుకు 4 సేర్లపైన యివ్వడం చాలా కష్టం. ఎందువల్ల ? మంచి జాతి పశువుల్ని వృద్ధిచేయకపోవడం, పశు వైద్యం తగినంతగా లేకపోవడం, తగిన మేటి వసతులు లేకపోవడం కారణాలైన వ్యక్తికి [illegible]

[illegible]

పరాకు !

[illegible]

యుద్ధ సమీక్ష

★ విశాలమైన, జాతీయ అంతర్జాతీయ ఐక్యతకే
★ అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీ రద్దు

సోవియటు యుద్ధ రిస్థితిలో చెప్పదగ్గ మార్పేమీ జరగలేదు. దానెట్జులో, లిషిచాన్స్కి-వద్ద జర్మన్లు గావించిన తిరుగుదాడి విఫలమయింది. సెవాస్క్-(ఓరెల్‌కు నైరుతిగా 80 మైళ్ళు) వద్ద జర్మను సైన్యాలకు తగిన బుద్ధిచెప్పింది రెడ్ఆర్మీ. క్యూబాన్‌లో కూడా, రెడ్‌ఆర్మీ స్థానిక విజయాలను సంపాదించుతూనే వుంది.

రష్యా-జర్మనీ రంగంలో 80 లక్షల సైన్యం ఆయత్తమై యుద్ధానికి సిద్ధంగా ఉన్నదని ఒకవార్త "ప్రస్తుత స్తబ్దత ఇలాగే వుండదు. ఏక్షణంలోనైనా యుద్ధం తీవ్రంగా వచ్చు" నంటూ రెడ్‌స్టార్ హెచ్చరించుతోంది.

పసిఫిక్ రంగం చూద్దాం. అట్టూదీవులలో అమెరికన్ విజయయాత్ర సాగుతోంది. చైనాలో, జపాన్ మరొక దండయాత్ర ప్రారంభించింది ఆరుడివిజన్లతో యాంగిట్సీ నదీతీరాన ముందుకు కదిలింది చంగ్‌కింగ్‌కు ప్రమాదం కల్గించడం. రామన్న పంటలను నాశనం గావించి, ఆహారపుక్షోభం అధికం చేయడమే జపాను ఈ దాడి ఉద్దేశంగా కన్పించుతుంది ఈ దాడికి ప్రతిదాడి గావించుతూ. చైనా ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొంటుంది.

న్యూగినీకి ఉత్తరంగా 2½ లక్షల సైన్యాన్ని కేంద్రీకరించి జపాను దండయాత్రకు సిద్ధంగా వుందని సైనికమంత్రి ఫోర్డు (ఆస్ట్రేలియా) తెలియజేస్తున్నాడు.

ఇట్టి పరిస్థితులలో ప్రపంచ దృష్టిఅంతా, చర్చిల్-రూజ్‌వెల్టు గుసగుసలమీద-జీరో-డిగాల్ చర్చలమీద, స్టాలిన్-రూజ్‌వెల్టు రాయబారాలమీద, కేంద్రీకరింపబడింది. జరపిమ్మట జరిగేదేమిటి? - అని నిరీక్షించుతోంది ప్రపంచం.

చర్చిల్ రూజ్‌వెల్టుల సంభాషణలగురించి, "సంపూర్ణమయిన ఒడంబడిక జరిగింది" అంటూ అధికార ప్రకటన తప్ప మరేమీ వివరాలు తెలియరాలేదు.

ఆఫ్రికా యుద్ధం ముగియడంతో, అంతిమ యుద్ధం ప్రారంభమయింది. రెండవరంగం ఖాయమే. కాని, ఎప్పుడు? "సాధ్యమైనంత త్వరలో" అనే సందిగ్ధ ప్రకటనలు అంతమొందుతాయా? ఏప్రాతిపదికపై యూరప్‌పై దండయాత్ర జరుగుతుంది? పశ్చిమ ఖండంలో దండయాత్రతోపాటు, ప్రాచ్య రంగంలో జపానుపై దాడికూడా జరుగుతుందా? అన్న ప్రశ్నలే ప్రజలను కల్లోలపరుస్తున్నాయి

యూరప్‌పై దండయాత్రతోపాటు, జపానుపై దండయాత్ర సాగించాలని, అమెరికా పత్రికా ప్రపంచమంతా గోలచేస్తుంది. భారతసమస్యా పరిష్కారానికి పూనుకోండని ప్రపంచమంతా ఘోషించుతోంది. కాని, చర్చిల్ ఈడెన్ల ప్రకటనలు, ప్రజాభిప్రాయము సంతృప్తిపరిచేటట్లుగా లేవు

చర్చిల్-ఈడెన్‌ల ప్రసంగాలు

బ్రిటిషు-అమెరికను విమానాలు రాత్రింబవళ్ళు ఎడతెరిపిలేకుండా, వందలకొలది టన్నుల బరువుగల బాంబులను సార్డీనియా, సిసిలీ, ఇటలీ, జర్మనీలపై వేసి పరిశ్రమలను, రాకపోకలను విధ్వంసం చేస్తున్న మాట నిజమే. ఈబాంబుదెబ్బలకే ఇటలీ లొంగిపోతుందని, కొంతమంది విప్లవప్రతిఘాతకులు ఆశలు గల్పించుతున్నారు. డార్లన్ నాటకం తిరిగి ఆడటానికి కలలుగంటున్నారు.

కాని, దెబ్బలు తిన్నకొద్దీ, అక్షరాజ్యాలు, ఒకటికొకటి మరింత అంటిపెట్టుక కూర్చుంటున్నాయి. ఈనాడు ఇటలీ ప్రత్యేక సంధిచేసుకొనే పరిస్థితిలో లేదు. అలా సంధిచేసికొన్నపక్షంలో, మిత్రరాజ్య ప్రజల క్రోధాగ్నిలో, తమను అనవసరంగా యుద్ధగుండంలోకి ఈడ్చినందుకు మండుతున్న ఇటాలియన్ ప్రజల క్రోధాగ్నిలో, ముసోలినీ ముఠా మలమల మాడి చావవలసివస్తుందని తెలుసు. అందుచేతనే తమసైన్యాలకు, 'చివరిదాకా పోరాడాలి' అని ముసోలినీ ఆదేశిస్తున్నాడు. చర్చిల్, అమెరికన్ పత్రికా విలేఖరులతో, ఇటలీవిషయంలో "తాను ఆయుధబలం మీదనే ఆధారపడతా" నని చెప్పడం బాగానేవుంది. కాని, "ఇటాలియన్ ప్రజలు తమ నాయకులను తొలగించుకొంటే, నూతనయూరప్‌లో వారికి స్థానమున్నద"ని చర్చిల్ సూచించడం — ఈడెన్, "బాంబుల బాధను చివరిదాకా చూడటమో, అపుకొనడమో. ఇటాలియన్ ప్రజలమీదనే వుంది." అని హెచ్చరించడం, ఇంకా డార్లన్ నాటకపు వాసనలనే తెలియజేస్తున్నాయి

ఇటాలియన్ ప్రజలను తిరుగుబాటుచేయుమనడంలో తప్పులేదు కాని అందుకు తగిన ఉత్సాహం కల్పించాలి. అసందిగ్ధ ప్రకటనలుగాక, ప్రజల దాస్యవిమోచనమే తమ ఆశయమని ప్రకటించాలి.

ఆలా చేస్తున్నారా? ఆఫ్రికాలోని ఫ్రెంచి ప్రజలకు స్వాతంత్ర్యం ప్రకటించలేదు. డీగాల్ - జీరోల మధ్య అఘాతం పూడ్చలేదు. ఇండియా - బర్మాల స్వాతంత్ర్యం ప్రకటించలేదు. ఇండియాలో జాతీయైక్యతకై చేయజూచిన గాంధీజీ లేఖను జిన్నాకు పంపనిరాకరించినారీ మొండిఘటాలు.

కామ్రేడ్
తుమ్మల వెంకటరామయ్య

విద్రోహుల ప్రయత్నం

మొదట జర్మనీ ఆపై జపాను అను సూత్రంతో, మిత్రరాజ్యాలమధ్య సంయుక్త వ్యూహం లేకుండా చేస్తున్న దెవరు? పీడిత చైనాకు సహాయం చేయడానికి, బర్మా విముక్తికి, వందలకొలది "ఫోర్తు" ఆర్మీలను సృష్టించగల జాతీయ ప్రభుత్వాన్ని నిరాకరించుతున్న దెవరు? ఈ నాటివరకు జీరో - డిగాలీలను కలిసికొనపీయకుండా అడ్డుపెట్టిన దెవరు? సామ్రాజ్యవాదులలోని విప్లవ ప్రతిఘాతక ఫాసిస్టు అనుకూలురే. ఈ మొండిఘటాల చేతులలోనే చొరవ వుంటే ప్రపంచ వినాశనం తప్పదు.

అందుచేతనే ప్రపంచప్రజలు మేల్కొన్నారు. ఫాసిస్టురాక్షసులు, తమ అంతిమ బలాన్నంతా కేంద్రీకరించి ఆఖరిదెబ్బ గొట్టాలని ప్రయత్నించే ఈ సమయంలో, ప్రతిదేశంలోను విశాలమైన జాతీయైక్యత అవసరం అట్టి ఐక్యతయే, ఫాసిస్టు క్రూరమృగాల నుండి, తమ మాతృదేశాలను రక్షించగలదు. ఇది గుర్తెరిగిన ఆక్రమిత యూరపు ప్రజలు, ఎన్నో అష్టకష్టాలమధ్య, కృషిచేస్తున్నారు. ఈ ఐక్యతకై కమ్యూనిస్టులు ముందు, డి పని చేస్తున్నారు.

ఆక్రమితయూరప్‌లో ఐక్యత

ఫ్రెంచి పార్లమెంటుసభ్యుడూ, ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడూ నగు ఫెర్నాండ్ గ్రెనీర్ తెలిపినదేమిటి? "ఈనాడు ఫ్రాంసులో అతివాద - మితవాదభేదంలేదు. ఫాసిస్టు అనుకూలురు, ప్రతికూలురూ అనేదే భేదం." ఫాసిస్టుఅనుకూలురైన కొన్ని ముఠాలుకూడ జర్మనీ ఆక్రమణతో కండ్లు తెరిచి కాని, ఈనాడు ఎలా స్వాతంత్ర్యయోధులతో కలిసి పోరాడుతున్నాయో తెలిపాడు. కార్మికులలో కమ్యూనిస్టుల - కమ్యూనిస్టులు కానివారలమధ్య ఎలా ఐక్యత ఏర్పడిందో చెప్పాడు.

మే 9 వ తేదీన, మాస్కోలో సమావేశమైన అఖిలస్లావ్ ప్రజల సమావేశంకూడ ఇదే తెలియజేస్తుంది. దానిలో ఒక ప్రతినిధి చెప్పినదానినిబట్టి, యుగోస్లావియాలో, 100 కి పైగా పట్టణాలు వేలకొలది గ్రామాలు గెరిల్లా చేతులలో నున్నాయని తెలియచెప్పాడు. ఆఫ్రికానుండి తిరిగివచ్చిన ఇటలీ సైనికులు కమ్యూనిస్టు కరపత్రాల కట్టలను తెచ్చారని ఒక వార్త. ఈవిధంగా ఆక్రమిత యూరోపియన్ ప్రజలైక్యతతో యూరప్‌పై దండయాత్ర ఎప్పుడాయని ఎదురుచూస్తున్నారు.

అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ రద్దు: కామ్రేడ్ స్టాలిన్ ప్రకటన

ఇట్టి విప్లవ శక్తులను విచ్ఛిన్న మొనర్చడానికి, యుద్ధాన్ని, దాస్య ప్రజావిముక్తి అనే ప్రాతిపదికపై కొనసాగకుండా చేయడానికి, ప్రయత్నించే, విద్రోహుల ఆటలు కట్టాలంటే, ఆయా మిత్రదేశాలమధ్య, ఆయాదేశ ప్రజలమధ్య విశాలమైన ఐక్యత గావాలి. అట్టి ఐక్యతకు అవకాశం గల్గించడానికే, అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీ కార్యనిర్వాహకవర్గం, వివిధ దేశాల పార్టీలను కేంద్రీకరించు సంస్థను (కామింటరన్)రద్దు చేసింది. ఈవిషయంలో కామ్రేడ్ స్టాలిన్ రాయిటర్ విలేఖరికి ఇచ్చిన సమాధానాలు చూద్దాం. "అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీని రద్దు చేయడం సక్రమం. సకాలంలో జరిగింది. ఎందుచేతనంటే, ఉమ్మడి శత్రువయిన 'హిట్లరిజం' మీద, స్వాతంత్ర ప్రియదేశాలు ఉమ్మడిగా దెబ్బతీయడానికి అవసరమయిన సంఘటనకు తోడ్పడుతుంది. ఇలా రద్దు చేయడం, సక్రమమని చెప్పడం ఎందుచేతనంటే—

(ఎ) ఇతర రాజ్యాల జీవితంలో కలుగజేసుకొని, బోల్షివిక్కుమయం గావించాలని 'మాస్కో' ప్రయత్నించుతుందనే హిట్లరు ముఠా చేసే అసత్య నేరారోపణను బట్టబయలు చేస్తుంది.

(బి) కార్మికోద్యమంలోనే కమ్యూనిస్టు వ్యతిరేకులు కొందరు, వివిధదేశాలలో కమ్యూనిస్టు పార్టీలపై మరొక దుష్ప్రచారం చేస్తున్నారు. తమ ప్రజల క్షేమాన్ననుసరించి గాక, బయట ఉత్తరవుల ననుసరించి పనిచేస్తున్నాయని వారి నింద. ఈ నిందకు కూడా స్వస్తిచెప్పబడుతోంది.

(సి) ఫాసిజానికి వ్యతిరేకంగా విస్పష్టమైన పోరాటం గావించడానికి - ఒకే జాతీయ స్వాతంత్ర్య ముఠాలో, మత-పక్ష-విభేదం లేకుండా, స్వాతంత్ర ప్రియ దేశభక్తులు, తమ తమ దేశాలలో వివిధ పురోగామిక శక్తులను, చేర్చడానికి సహాయపడుతుంది.

(డి) ప్రపంచాధిపత్యానికై పాటుపడే హిట్లరు ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు, స్వాతంత్రప్రియ ప్రజలందరినీ, ఒకే అంతర్జాతీయ ముఠాలో చేర్చే అవకాశం సమస్తదేశాల దేశభక్తులకు కల్గించుకుంది. ఆవిధంగా, సమాన స్వాతంత్ర్య హక్కుపై ఆధారపడిన భ్రాతృత్వం వివిధజాతుల మధ్య ముమ్మందు కల్గడానికి అవకాశం ఇస్తోంది.

ఈ కారణాలన్నింటినీ కలిపి ఆలోచించితే, ఇది హిట్లరు నిరంకుశత్వ నిర్మూలనకై యుద్ధంగావించే మిత్రరాజ్యాల ఇతరదేశాల సంయుక్త సంఘటనను మరింతబలపరుచుతుంది.

అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీని రద్దుచేయడం, తప్పక సకాలంలో జరిగిందని నా యభిప్రాయం. ఎందుచేతనంటే. ఫాసిస్టురాక్షసి తన అంతిమబలాన్నంతటినీ ఉపయోగించుతున్న ఈసమయంలో, స్వాతంత్ర్యప్రియదేశాల ఉమ్మడి దండయాత్రను సంఘటిత పరచాలి; ఈ రాక్షసిని అంతమొందించి, ఫాసిస్టు పీడననుండి ప్రజలకు విముక్తి గల్గించాలి."

దీనిపై వేరేవ్యాఖ్యచేయడం అనవసరం. సుప్రసిద్ధ బ్రిటిషు రచయిత, స్పెయిన్‌లో ఇంటర్నేషనల్ బ్రిగేడ్ కమాండరూ అయిన విల్ఫ్రెడ్ మెకార్ట్నీ [illegible] ఈనిశ్చయంవల్ల 1. మిత్రరాజ్యాలలో [illegible] చుతున్న గోబెల్సుకు తలనొప్పి వస్తుంది. [illegible] తుంది. 2. ఆక్రమిత యూరప్‌లో తమ [illegible] డిమిట్రాఫ్, ఆండ్రీమార్టీ, పాషనారా [illegible] కమ్యూనిస్టు నాయకులు, రహస్య ఉద్యమా[illegible] తున్నారు. ఆ ఉద్యమం బలపడుతుంది. [illegible] వన్నగిరి ఈ ఉద్యమం శక్తివంతమవుతుంది.

ఐక్యతకు అడ్డుదగులుచున్న బ్రిటిష్ లేబర్‌పార్టీ నాయకత్వం కాలిక్రింద పునాది కూలిపోతుంది. [illegible] కనే హారీపాలిట్ "బ్రిటిష్ లేబర్‌పార్టీ నా[illegible] ప్రత్యేకంగా స్టాలిన్ ప్రకటనను మననం చే[illegible] లని హెచ్చరించారు.

తమ జాతి క్షేమంకోసంగాక, మాస్కో ఆర్డర్లనను సరించి పనిచేస్తారనే మరోనిందకు చెంపపెట్టు తగిలింది. కమ్యూనిస్టు లెన్నడూ అలా చేయరనడానికి స్పెయిన్-చీనాలే ఉదాహరణలు. అవసరం వచ్చినప్పుడు, స్పెయిన్‌లో కమ్యూనిస్టు పిప్లు రెజిమెంటును రద్దుచేసి, ఇతరులతో చేతులు గలిపి మాతృదేశాన్ని సంరక్షించ ప్రయత్నించారు. చైనాసంగతి కూడా ఈవిషయంలో ఉదాహరణకు తీసుకోవచ్చు.

అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీని రద్దుగావించుట, స్టాలిన్ ప్రకటన, కామ్రేడ్ జోషి చెప్పినట్టు, "జాతీయ రక్షణకై దేశభక్తులైన ప్రజలందరినీ, పార్టీల నన్నిటినీ ఐక్యపరచే మన ప్రయత్నాన్ని బలపరుచుతాయి. 'బోల్షివిక్ భూతం' అనే మిథ్యను బయటపెట్టుటవల్ల మాస్కోనుండి ఇండియను కమ్యూనిస్టులు ఆర్డర్లు తెచ్చుకుంటారనే అపవాదును - అనుమానాన్ని రద్దు చేయడంవల్ల, మనం దేశభక్తుల నందరిని చేర్చడానికి అవకాశం కల్గింది.

సోవియటు యూనియన్‌తోను యితర మిత్రరాజ్యాలతోను భుజము భుజమూ కలిపి, మాతృదేశాన్ని రక్షించుకోడానికిగాను, స్వాతంత్ర్యం సంపాదించుకోడానికిగాను, దేశభక్తుల నందరినీ ఒక శక్తివంతమైన సంయుక్త సంఘటనలోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది."

31—5—43.

(7 వ పేజీ తరువాయి) గింజలు గామగ ఆడి, కొంత చమురును తీసివేసి, ఆ పిండినిగాని, నానబెట్టి, రోటిలో రుబ్బి ఆపిండినిగాని, పశువు 1 కి రోజుకు 1 శేరు చొప్పున పెడితే మంచిబలం. పాలు ఎక్కువయిస్తాయి. వేరుశనగ పిండిలోనూ, పొగాకు గింజలలోనూ, రోజుకు పశువు 1 కి.వక చారెడు వుప్పు కలపాలి. తవుడు ఎక్కువగా మేసేవాటికి కొద్దిగా రుబ్బి వేయాలి. అజీర్తిని కొట్టివేసి పాలు ఎక్కువయిస్తాయి. అలాగే రేగుపొట్టు పశువులకు చాలా మంచిది. ఈ విధంగా మేపితే 7½ కోట్ల పశువులున్న మనరాష్ట్రంలోనే కోట్లకొలది సేర్లపాలను ఎక్కువ సంపాదించవచ్చు.

మాంసము

కోళ్ళనూ, గొర్రెలనూ, మేకల్నీ, బాతులనూ ప్రతిరైతూ విరివిగా పెంచాలి. గొర్రెలలో ప్రాంతాలనుబట్టి కురమగొర్రె, నాటుగొర్రె, వగైరా జాతుల్ని పెంచాలి. కోళ్ళలోకూడా నాటుకోళ్ళనే కాకుండా, రోడ్‌అయిలెండురెడ్సు, లెగ్‌హారన్సు, మొదలయిన వాటిని ఎక్కువగా పెంచాలి. ఎక్కువ మాంసము రావడమేకాకుండా గుడ్లుకూడా ఎక్కువ పెడతయి. రోడ్ అయిలెండ్‌రెడ్సు సంవత్సరానికి 300 గుడ్లు పెడతయి. తరువాత వైట్‌లెగ్‌హారన్సు సగటున 260 గుడ్లు పెడతయి. అలాగే బ్లాక్‌లెగ్‌హారన్సు కూడా. దేశవాళీకోళ్ళు సగటున 160 గుడ్లు మాత్రం పెడతాయి. బాతులలో ఖజానాబాతులకు మాంసము ఎక్కువవస్తుంది. ఈవిధంగా కూరగాయలూ, పాలూ, మాంసమూ, గ్రుడ్లు, ఎక్కువగా ఉత్పత్తి చేయుటకు ప్రతిరైతూ పూనుకోవాలి. రైతులేకాకుండా ప్రజలంతా వీలైనంతవరకు వీటిని వుత్పత్తిచేయాలి. అలా అయితేనే నేటి మన అవసరాలను తీర్చుకోగలుగుతాం.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet, Bezwada.

END OF ISSUE